Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 37

(Feb. 9, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 37

(Feb. 9, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 9-2-47 ఆదివారం [సంచిక 37

బెంగాల్ కమ్యూనిస్టు పత్రికా ప్రెస్‌లో తిరిగి సోదా

కలకత్తా, జనవరి 8

బెంగాలు కమ్యూనిస్టు దినపత్రిక 'స్వాధీనత' అచ్చువేయబడుతూన్న 'గణశక్తి' ముద్రాణయాన్ని ఈవేళ సి. ఐ. డీలు సోదా చేశారు.

మొన్న అయిదవ తేదీని కలకత్తాలో జరిగిన సర్వవ్యాపిత సమ్మె సందర్భంలోనట, ఈ సోదాలు జరపడం.

ఈ సంచికలో

- ★ స్వాతంత్ర్యం పేర బానిసత్వానికి బందోబస్తు
- ★ ఆర్డినెన్సుపై ప్రముఖుల ఖండనలు
- ★ బడి పంతుళ్ళ గోడు ఆలకించరా?
- ★ జమీందార్ల దురంతాలే పోరాటాలకు కారణం
- ★ బ్రిటిష్ ప్రభుత్వంపై లేబరు పార్టీ అసంతృప్తి

"ఆహార పంపకంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థత"

కాంగ్రెస్‌పైనే అవిశ్వాసానికి దారితీస్తూంది"

అస్సాం రాష్ట్ర కాంగ్రెసు తీర్మానం

గౌహతి, ఫిబ్రవరి 6

అస్సాంరాష్ట్ర కాంగ్రెసుకమిటీ అవసర సమావేశం జరిగింది. గ్రూపుల సెక్షన్లలో అస్సాం చేరడానికి అస్సాం రాజ్యాంగ ప్రతినిధులు అంగీకరించరాదని అస్సాం అసెంబ్లీ ఇచ్చిన ఆదేశమును వీరు బలపరుస్తూ తీర్మానించారు. గోపీనాథ బార్డోలాయ్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఇలాఅన్నారు.

"అస్సాం ప్రజలందరూ ఏకగ్రీవంగా మాట్లాడాలి. రాజ్యాంగసభ విషయంలో లీగు తన దృక్పధాన్ని మార్చుకుంటే సెక్షన్లలో కూర్చొని చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.

కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యుడు ఫకీరుద్దీన్ అలీఅహ్మద్ ఇలా అన్నారు:

"భారత దేశాన్ని విడిచిపెట్టడానికి బ్రిటిష్ వంగా కోరుతున్నదా అనేది నాకు సందేహంగా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా [illegible]గా ఉండాలని కోరుతున్నాను."

ఆహార పంపకంలో కాంగ్రెస్‌పై విశ్వాసంపోతున్నది

ఆహార విషయమై ఒక తీర్మానం చేశారు.

"ఇప్పుడున్న ఆహార క్లిష్టపరిస్థితిని ఆందోళనతో గమనిస్తున్నాము. ఆహారాలను ఎగుమతులు చేసే రాష్ట్రాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక కాంగ్రెసురాష్ట్రం మరొక కాంగ్రెసురాష్ట్రం యెడల కనబరచే వైముఖ్యం తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ సభ్యులుండికూడా కాంగ్రెసు రాష్ట్రాలకు సరిగా ఆహారపంపకం చేయలేకపోవడం, వీని మూలంగా కాంగ్రెసుసంస్థ మొత్తం మీద అపనమ్మకం ఏర్పడుతున్నది.

"కాబట్టి అఖిలభారతదేశ ప్రాతిపదిక మీద ఆహార వస్తువుల కంట్రోలును పునర్నిర్మించాలి, లేదా తక్షణమే కంట్రోలును తొలగించాలి అని అఖిలభారత కాంగ్రెసు కమిటీని, కేంద్ర పార్లమెంటరీబోర్డును కోరుతున్నాము."

కేంద్ర ప్రభుత్వపు అసమర్థమైన కంట్రోలు పద్ధతి

సరఫరాశాఖామంత్రి వైద్యనాథ ముఖర్జీ మాట్లాడుతూ, ఈ ఆహార వస్తువుల కొరతకు కారణం, కేంద్ర ప్రభుత్వపు అసమర్థమైన కంట్రోలు పద్ధతే కారణమన్నారు.

బ్రిటన్ స్వాతంత్ర్యాన్ని ఆపలేదు

ఏ రాష్ట్రానికది రాజ్యాంగం నిర్మించుకోవాలని గాంధీజీ

ధరంపురం, ఫిబ్రవరి 7

గాంధీజీ కొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానమిచ్చారు:

"భారతదేశం సిద్ధంగా ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు గాని, రాజులుగాని, వారందరు కలిసినా గాని ఆపలేరు. స్వతంత్రమనేది దేశం యావత్తుకూ ఒకటిగానే ఉంటుంది. రాజుల స్వతంత్రం ప్రకటించడం మంచిదని నంపహా [illegible].

"ప్రజలకు శరీర కష్టంలో ఏకో సాయ[illegible] పడేవారికే ఓటుండాలి. ఇలా అయితే యుక్త వయస్కులైన కార్మికులందరికీ వోటింగు హక్కుండాలి. పని చేయని కోటీశ్వరులకు వోటింగుహక్కు రాదు."

ప్రశ్న: వరుసగా ఉన్న రాష్ట్రాలు స్వతంత్రం ప్రకటించక, అక్కడొకటి, మరొకచోట ఒకటి స్వతంత్రం ప్రకటిస్తే ఇబ్బంది ఏర్పడదా?

గాంధీజీ: "ఇబ్బంది ఉండదు. బెంగాలు స్వతంత్రం ప్రకటించి తన రాజ్యాంగాన్ని తాను నిర్మించుకుంటే మిగతావారూ అలాగే చేస్తారు. ఎ. గ్రూపు మంచి రాజ్యాంగాన్ని తయారుచేస్తే, మిగతాగ్రూపులుగూడా దానిని అనుసరించి తీరుతాయి."

సంస్థానాలనుగూర్చిగాంధీజీ ఇలాఅన్నారు "సంస్థానాధిపతులు చైతన్యవంతమైన భారతదేశంలో ప్రజాసేవకులుగా మాత్రమే ఉండగలరు. రైతులపై రాజులను పోటీపెట్టే ద్రోహానికి బ్రిటిష్ పూనుకుంటుందా? అసలు మనం బ్రిటిష్‌పై [illegible] అధారపడాలి? భారతదేశం సిద్ధపడితే బ్రిటనూ, రాజులూ [illegible] స్వాతంత్ర్యాన్ని ఆపలేరు."

పంజాబ్ ఆర్డినెన్సు బ్రహ్మాండమైన వ్యతిరేక ప్రదర్శనం

180 మంది అరెస్టు

లాహోరు, ఫిబ్రవరి 7

ఇక్కడ అన్ని మసీదులలోను సభలు జరిగాయి. ఢిల్లీనుండి వచ్చిన లీగు నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్‌ఖాన్ మొదలైనవారు పాల్గొన్నారు. వీరందరూ సభల నుండి ఊరేగింపులుగా బయలుదేరి కోటీ గేటువద్ద బ్రహ్మాండమైన సభ జరిపారు. మియా మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరహక్కులను పునరుద్ధరించే వరకు తాము నిదుర పోరాదన్నారు.

మియా మహమ్మద్ షరీఫ్‌ను మరి 180 మందిని పోలీసులు ఆర్డినెన్సుక్రింద అరెస్టు చేశారు.

ఆసఫాలీ అమెరికా ప్రయాణం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7

అమెరికాకు భారత ప్రభుత్వ రాయబారిగా ఆసఫాలీ రేపోజు బయలుదేరారు. ఆసఫాలీగారిలా చెప్పారు:

"ప్రజలకెంతో ముఖ్యమైన ఘటనలు జరుగుతున్న రోజులలో నేను దేశం విడిచి వెళుతున్నాను. స్వతంత్ర ప్రియమైన అమెరికాలో నా కర్తవ్యం నెరవేర్చేందుకు [illegible]. [illegible] మైత్రికోసం నాశక్తికొలది నేను నెరవేరుస్తాను."

ఆయన కరాచీనుండి [illegible] ద్వారా అమెరికా వెళతారు.

ఆర్డినెన్సు వ్యతిరేక దినోత్సవం ఫిబ్రవరి 9

రాష్ట్రమంతటా ఊరేగింపులు, సభలు, జరపాలి

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుని ప్రకటన

మదరాసు, ఫిబ్రవరి 7

మదరాసు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి. చక్కరయ్యశెట్టి ఇలా ప్రకటిస్తున్నారు.

"మదరాసు ప్రభుత్వం ప్రకటించిన ఆర్డినెన్సుకూ, అందుకు సంబంధించిన బిల్లుకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియజేసేందుకు, రాష్ట్రంలోని కార్మికులందరు ఫిబ్రవరి 9 వ తేదీని బహిరంగసభలు, ప్రదర్శనాలు జరపాలని కోరుతున్నారు.

"హక్కులపై దాడిచేసే ఆర్డినెన్సును ఉపసంహరించుకునేవరకు రాష్ట్రంలోని కార్మికులు, ఇతర స్వాతంత్ర్యప్రియులు విశ్రాంతి తీసుకోరాదు."

ఫిబ్రవరి 11న రషీదాలీ 'డే' జరపండి

నిర్బంధ విధానాన్ని నిరసించండి

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్, ప్రధాన కార్యదర్శి, వీరమాచనేని మధుసూదనరావు గారిలా ప్రకటిస్తున్నారు:

అజాద్‌హింద్‌ఫౌజ్ నాయకుడు రషీదాలీని మాత్రం ప్రభుత్వం విడుదలచేయకుండా నిర్బంధించివుంచింది. భారతదేశంలో అజాద్ హింద్‌ఫౌజ్ సైనికులను, నాయకులను శిక్షించడానికి, విచారించడానికిగాని బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారంలేదని మొదటిసారిగా ఆందోళన చేసింది విద్యార్థులు. కలకత్తా విద్యార్థులు 1945 నం॥ నవంబరులో చరిత్రాత్మకమైన ఐక్య ప్రదర్శనాలకు నాయకత్వం వహించి, ప్రాణాలను సహితం లెక్కచేయక బ్రిటిష్ సామ్రాజ్యవాదులను సహితం లెక్కచేయని పటిమను సాధించారు. ఆనాటి ఆందోళన ఫలితంగా సైనిక నాయకులు విముక్తి చేయబడ్డారు. కాని రషీదాలీమాత్రం విడుదల చేయబడలేదు. రషీదాలీ విడుదలకు ఊరేగింపులు, సభలద్వారా తీవ్ర ఆందోళన చేయండి.

ఈ సందర్భంలోనే దేశ వ్యాపితంగా సాగుతున్న నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన చేయండి. ముఖ్యంగా మద్రాసు ఆర్డినెన్సును రద్దుచేయవలెనని తీర్మానాలు తంతులద్వారా ఆందోళన చేయాలి. ప్రతి స్థానిక సంఘం దీనినే సర్క్యులర్‌గా భావించి కార్యాచరణకు పూనుకోవాలి.

రైతుల ఇండ్లపై ఏనుగులు

రైతు నాయకులపై కేసులు

మందసా ఎస్టేటులో దుర్ణయాలు

(మా విలేఖరి)

విశాఖపట్టణం, ఫిబ్రవరి 4

మందసా ఎస్టేటులో పాత బకాయిల వసూళ్ళకని గ్రామాలమీద ఏనుగులతో దండెత్తుతున్నారని వార్తలు వస్తున్నాయి. జనవరి మొదటివారంలో భాదపల్లి గ్రూపుకు చెందిన గ్రామాలపైబడి ఏనుగులతో ఇండ్లు విప్పుడు పీకించారు. తుపాకులతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలుచేశారు. సోంపేట తాలూకా రైతుసంఘం తరపున కామ్రేడ్సు మాదప్ప పద్మనాభం, గానుగుల తరుణాచారి, రాంబుద్ధి సారధిగార్లు ఎస్టేటు రివిన్యూ ఇన్‌స్పెక్టరు గారిని కలుసుకొని రైతులపై యీ విధంగా బలవంతం చేయటం అక్రమం, అన్యాయమని చెప్పినందుకుగాను, ఈ ముగ్గురి మీద క్రిమినల్‌కేసు పెట్టారు. ఇట్లాగే భాదపల్లి గ్రూపులో 22 మంది రైతులమీద, రైతుసంఘ అర్గనైజరు బత్తిన కామరాజుమీద మరొక కేసు పెట్టారు.

మందసాఎస్టేటు ఉద్యోగస్తులు ఏనుగులతోను, తుపాకులు, పిస్తోళ్ళతోనూ గ్రామాలపైబడి అక్రమపు వసూళ్ళు. శిస్తు బకాయిలు వసూలుచేయుటం పరిపాటయిపోయింది. ఈ ఎస్టేటులో య 13 25/- 30- శిస్తు రేట్లు ఉన్నాయి. అమానీ గ్రామాలలో పండిన పంటలో మూడోవంతు జమీందారే కాజేస్తాడు. ఈ విధంగా రైతులనుండి ఏటేటా 2 లక్షల 70 వేలు వి-దినా. నీటి వనరులకు ఏనాడూ కాని ఖర్చుపెట్టిన పాపానపోలేదు. తలకు మించిన శిస్తులవల్ల పంటలుపోయి, దీనికి తోడు వర్షాలు లేక పాసు క్రిందికిపోయినతరువాత అక్కడనుండి వచ్చే ఆర్థికసహాయం లేకపోవడంతో రైతులు శిస్తు బకాయిలలో మునిగిపోయారు. 1940 లో మందసా కాల్పుల తరువాత జమీందారు మనుష్యులు, సాయుధులైన పోలీసుల సహాయంతో గ్రామాలమీద పడి తిండిగింజలు, వంటపాత్రలతోసహా తీసుకుపోయారు. గ్రామాలను నానాభీభత్సం చేశారు. తిరిగి 1944 లో తాళభద్రగ్రామం మీద పోలీసుల సహాయంతో ఏనుగులతో దండెత్తివెళ్ళి, రైతులను ఏనుగులతో కుమ్మించారు. ఎస్టేటు ఉద్యోగస్తుల రైతులు, భయభీతులై పారిపోతే, ఇండ్లలోనున్న స్త్రీలను బయటికిలాగి ఏనుగులతో కుమ్మించారు. దీనిమీద ప్రభుత్వం విచారణజరిపి ఆ విషయాన్నంతా గప్‌చిప్‌గా దాచివేసింది.

ఆర్డినెన్సుపై అసెంబ్లీ చర్చ

అసాధారణఅధికారాలుతగ్గించాలి

మద్రాసు, ఫిబ్రవరి 7

నిన్నటిరోజు మధ్యాహ్నం తిరిగి ఆర్డినెన్సును ఉపసంహరించి, ఖైదీలను వదలాలన్న కామ్రేడ్ వేల్లంపల్లి వెంకటేశ్వర్లుగారి తీర్మానం మద్రాసు అసెంబ్లీలో చర్చకు వచ్చింది.

వెంకటేశ్వర్లుగారి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ [illegible] మాట్లాడారు. తంజావూరు జిల్లా [illegible] ముస్లిములపై హిందువులు అన్యాయం చేశారు. లీగునాయకుడు చెప్పినమాటలు సరికాదన్నాడు. ఆర్డినెన్సు రాకపోయివుంటే ఏవో కొంపలంటుకుపోయేవని. ఏ [illegible]

చెప్పారు. ధాన్యాన్ని మిగలకుండా కొల్లగొట్టేవారన్నాడు. మిరాశీవారులపై కమ్యూనిస్టులు దౌర్జన్యం చేస్తున్నారని విపరీతమైన అతిశయోక్తులతో ఈయన ఉపన్యసించారు.

ప్రత్యేక అసాధారణ అధికారాలు ఉపయోగించక తప్పదన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రతినిధిగా ఉన్న యూరపియన్ సర్ స్టువర్టుబౌను ఆర్డినెన్సును బాగా బలపరచారు.

వల్లభనేని సీతామహాలక్ష్మమ్మగారు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, ఆర్డినెన్సు అత్యవసరమైనదని, కాంతికది తోడ్పడుతుందని చెప్పారు. కృష్ణాజిల్లాలో కమ్యూనిస్టులు వెలుపూరుప్రజలనుకొట్టారని, స్త్రీలను కొట్టారని ఆరోపణలు చేసింది.

సతి సాహెబ్ (లీగు) మాట్లాడుతూ 1942 లో కాంగ్రెస్‌వారు అశాంతిని రెచ్చగొట్టారని, ఇప్పుడు కమ్యూనిస్టులు అదే పద్ధతి అవలంబిస్తున్నారని అన్నారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సును అమలుపరచడం దురదృష్టకరం నేనీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నాను. నేను కమ్యూనిస్టులకు శత్రువును. కాని కమ్యూనిస్టు చర్యలను ఆపడానికి ఈ ఆర్డినెన్సు అవసరం కాదని, ఉన్న చట్టాలు చాలునని భావిస్తున్నాను."

అసాధారణ అధికారాలు తొలగించాలి

వైద్యనాథయ్యర్ (కాంగ్రెస్) ఇలా ఉపన్యసించారు:

"దేశంలో అరాజకం ఉన్నదన్నమాట వాస్తవం. కమ్యూనిస్టు సభ్యులు తప్ప మిగతావారు దీన్నంగీకరిస్తారు. అరాజకాన్ని అణచవలసిందే ఒప్పుకుంటారు. కాని ఈ ఆర్డినెన్సు అవసరమా లేదా అనేదే ఇప్పటి సమస్య. ఇప్పుడున్నట్లుగా అయితే ఈ ఆర్డినెన్సులో చాల తీవ్రమైన అధికారాలున్నవి. పోనీ ఇవి తొలగించినా ప్రతిపక్షంవారు ఆక్షేపించనే ఆక్షేపిస్తారు. ఇక యూరపియన్ సభ్యుని మాటలు గమనించ నివలేదు. ఆయన పూర్వపు ఆర్డినెన్సునూ బలపరచాడు, దీనినీ బలపరుస్తున్నాడు.

"నా స్వంత అభిప్రాయమేమంటే ఈ అసాధారణ అధికారాలను తొలగించి, ఇంతకన్నా తక్కువ ఆక్షేపణకరమైన చట్టాన్ని చేయడం మంచిది. అలా ఈ బిల్లును ప్రవేశపెడతానని ప్రధానమంత్రి వాగ్దానంచేశారు. నేను కమ్యూనిస్టు సానుభూతిపరుడనుకాను. హింసను ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ ఆర్డినెన్సులోని అధికారాలను తగ్గించమని మంత్రివర్గాన్ని కోరుతున్నాను."

తర్వాత ముస్లిముల విషయమై లీగుపార్టీ నాయకుడు చెప్పిన మాటలకు సమాధానంచెబుతూ ముస్లిములకు అన్యాయం జరగలేదన్నాడు. అశాంతిని అణచడంలో క్రూరపద్ధతులు పనికిరావని ముగించారు.

పోలీసులకు సంపూర్ణాధికారాలు కూడదు

[illegible] (లీగు) మాట్లాడుతూ "ఈ ఆర్డినెన్సు [illegible] అధికారాలు పోలీసులకు సంక్రమిస్తున్నవి. పుంగనూరులో అమాయకులను అరెస్టుచేశారు. అవలీలగా [illegible]

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

స్వాతంత్ర్యం పేరుతో బానిసత్వానికి బందోబస్తు

లీగు తీర్మానాల అంతర్యం ముస్లిం ప్రజానీకం గుర్తించాలి

అఖిల భారత ముస్లింలీగ్ వర్కింగు కమిటీ రాజ్యాంగ సభలో ప్రవేశించకూడదనే నిర్ణయానికి రావడమే కాకుండా దానిని రద్దు చేయాలని కోరుతూ తీర్మానించింది. ఈ నిర్ణయం స్వాతంత్ర్య శక్తులయిన కాంగ్రెసు - లీగుల మధ్య సంఘర్షణమును మరింత తీవ్రతరమ్చేస్తుంది. సామ్రాజ్యవాదుల కుట్రలకు ఎత్తులకు ఫలితంగా ఈ రెండు సంస్థల నిరుమల బిగువ తెప్పించేసే పోరాటం సన్నిహితం అవుతూంది.

లండన్ సమావేశమునకు ముందు బ్రిటిష్ ప్రభుత్వానికీ - కాంగ్రెస్‌కూ నడుమ ఉన్న ఒడంబడిక ఇప్పుడు తెలిసి వేదనగా తప్పించుకొని. మరొక భయంకర భ్రాతృ యుద్ధానికి దానిని నాందిగా మార్చాను. పోరాటంలో చిక్కుకోవలసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదము కోరదా చేత పట్టుకొని నాటకం ఆడగలుగుతూంది.

ఈనాటి పరిస్థితులకు ఫలితాలు రెండే—

సామ్రాజ్యవాదుల ప్రణాళికలోని ప్రజాతంత్ర విరుద్ధ సూత్రాల ప్రకారం రాష్ట్రాలను నిర్బంధించి గ్రూపులలోకి చేర్చడానికీ, బలహీనమైన కేంద్ర నిర్మాణానికీ (లీగు కోరేది ఇదే) కాంగ్రెసు మారుమాటాడకుండ అంగీకరించనైనా అంగీకరించాలి. ఈవిధంగా చేస్తేనే లీగు రాజ్యాంగసభలోకి వస్తుంది. ఆరాజ్యాంగసభ తయారుచేసిన రాజ్యాంగాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం అంగీకరిస్తుంది. కాని, అటువంటి రాజ్యాంగంలో సంస్థానాధీశులు ఎప్పటివలెనే వుంటారు. హిందూ-ముస్లిం కలహాలు నిరంతరం రాజుతూనే వుంటాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మనమీదనుంచి తొలగనే తొలగరు. కాంగ్రెసుకూ, లీగుకూ నడుమ ఆ అగాధం ఎన్నటికీ పూడిపోదు. లేదా, రాజ్యాంగసభను కొనసాగించి కాంగ్రెస్ భారతదేశానికి అంతకూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తుంది. లీగ్ దానిలో చేరకుండా అంతర్యుద్ధాన్ని పుట్టిస్తూనే వుంటుంది. ఈ రాజ్యాంగ చట్టాన్ని సామ్రాజ్యవాదులు అంగీకరించరు. భారతదేశాన్ని రెండుగా విభజించి, రెంటిమీదా తమ పెత్తనాన్ని అధికారాన్ని నిలుపుకుంటూ మళ్ళీమరొక ప్రణాళిక ప్రతిపాదిస్తారు.

కాంగ్రెస్ నాయకుల ధోరణి

కాని, ముస్లింలీగ్ వర్కింగుకమిటీయొక్క నిర్ణయాన్ని కాంగ్రెస్-లీగు నాయకులు ఈ దృష్టితో చూడనేలేదు—

కాంగ్రెసు నాయకుల అభిప్రాయాలు ఇంకా అధికారరీత్యా ప్రకటించబడలేదు. కాని వారికి కోపం వచ్చిందంతే తప్పలేదు. పిలిచినా రాదు ... [illegible] అందులో రాజ్యాంగసభ చేసిన సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం రద్దుపడుతుందనీ, ఢిల్లీ నేరదనీ లీగ్ కార్యవర్గం చేసిన తీర్మానం ఏరాకు పుట్టించింది.

రాజ్యాంగసభలో సర్వ స్వతంత్ర ప్రజాస్వామిక తీర్మానంమీద విమర్శిస్తూ ఆఖరున పండిత నెహ్రూ చెప్పిన భావాలనే పత్రికలన్నీ సంపాదకీయాలలో ప్రతిధ్వనింప చేస్తున్నాయి.

"ఏదరన్నా రానీయండి, రాకపోనీయండి సభ ఆగదు. అవిషయంలో ఏవిధమైనసందేహం అక్కర్లేదు" అన్నారు పండిత నెహ్రూ.

"రాజ్యాంగసభ ఆత్మవిశ్వాసంతో కనసాగుతూ పోతూ, ముస్లిం ప్రజాసామాన్యం యొక్క ప్రతినిధుల లీగ్ నాయకులు తమంతటతామే ఆ ఎత్తుల ... [illegible]"

(హిందుస్థాన్ టైమ్స్ జనవరి 28)

కొన్ని కాంగ్రెస్ పత్రికలు ఇంకా ముందుకు వెళ్ళాయి. ముస్లింలీగ్‌తో వారించి కంటకోపులడంల ... [illegible]

కాంగ్రెసువాదుల నిర్ణయానికి కారణం సామ్రాజ్యవాదులతో పోరాటానికి ముస్లిం ప్రజాసామాన్యాన్ని కూడగట్టుకొంటున్నామనీ కాదు. సామ్రాజ్యవాదుల ఎత్తుల తలక్రిందులు చేసేటందుకై ప్రయత్నిస్తున్నామనీ కాదు.

పరాధీనతే మిగులుతుంది

వారికిగల ఆశ వేరు. మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మే 16 ప్రణాళికనూ, డిసెంబరు 6 నాటి వారి వ్యాఖ్యానాన్నికూడా ఒప్పుకున్నాం గనుక రేపటి ప్రభుత్వం తన మాట నిలుపుకోవాలని వారి ఆశ. తన మాట నిలుపుకొని, రాజ్యాంగసభ తయారు చేసిన చట్టాన్ని ఆమోదించి ప్రభుత్వం పని చెప్పుతుందనే వారి భావం. ముస్లింలీగు అభ్యంతరం పెట్టినా వారు అధికారం ఇచ్చివేయడానికి సందేహించరని వారి ఆశ. ఆ విధంగా కాంగ్రెసు నాయకత్వం లీగుతో ... [illegible] దృష్టితో తయారవుతూంది. సామ్రాజ్యవాదులతో చేతులు కలిపే అసమర్థత విధానాన్ని అనుసరిస్తూంది. ఆ విధంగా కాంగ్రెసు నాయకత్వం అంతర్యుద్ధం మరొకమారు రగుల్కొనేటందుకు సామ్రాజ్యవాదుల పన్నిన వలలోకి ... [illegible] చెప్పవలసిన స్వాతంత్ర్యమూ రాదు భారత ప్రజలకు అధికారమూ రాదు. భారతదేశాన్ని విభజించి, బానిసత్వంలో అణచి వుంచడమే మిగులుతుంది.

లీగునాయకుల ధోరణి

ముస్లింలీగ్ నాయకత్వంకూడా ... బ్రిటిష్ ప్రణాళికను తిరస్కరించి వేశామనీ, ప్రస్తుతపు రాజ్యాంగసభను రద్దుచేసి వేయమని కోరుతున్నామనీ గొప్పగా చెప్పుకుంటున్నారు. అంగ్లేయులు హిందువులు ముస్లిములపై సామ్రాజ్యవాదాధికారం నెలకొల్పుకొనేందుకు చేస్తున్న కుట్రను భగ్నపరుస్తున్నామనీ, ముస్లిముల స్వాతంత్ర్యం కోసము పోరాడుతున్నామనీ చెప్పుకుంటున్నారు. లీగ్ అనుసరించే ... [illegible] సామ్రాజ్యవాద వ్యతిరేకుల ... [illegible] కాంగ్రెసుతో అంతర్యుద్ధం ఏర్పడడానికే దారితీస్తుందని గ్రహించకున్నారు. అంగ్లేయుల - హిందువుల సామ్రాజ్యవాద దృక్పథంతో పోరాటం పేరున స్వాతంత్ర్య పోరాటంలో ద్రోహత ఛంగపడబడుతూందని గుర్తించలేకపోతున్నారు.

పాకిస్తాన్‌కు పునాది

లీగ్ నాయకత్వము బ్రిటిష్ ప్రణాళికను ... [illegible] రాజ్యాంగసభ సర్వ స్వతంత్రమైన సంస్థ కాదనే దృష్టితో దానిని రద్దు చేయాలని వారు కోరలేదు, ఆ ప్రణాళికలోని అభివృద్ధి నిరోధకములయిన సూత్రాలను అద్భుతంగా అమలు జరిపించేటందుకై బెదిరింపుగా వారు అసహాయ నిరాకరణ నుపయోగిస్తున్నారు. రాజ్యాంగసభ స్వతంత్రంగా వ్యవహరించకూడదనీ, బ్రిటిష్ ప్రణాళికలోని హద్దులు ... [illegible] వారి పట్టుదల. ఆ పట్టుదలతోనే వారు ... [illegible]

కాంగ్రెస్ నాయకుల రాజీ ధోరణి ముస్లింప్రజలను ఆకర్షించలేదు

జి. అధికారి

ముస్లిములంతా ఆలోచించండి

బ్రిటిష్ ప్రభుత్వం వేపు

హిందూ-ముస్లిం ఐక్య పోరాటాలు

కాంగ్రెసు-లీగునాయకులవిధానం వినాశకరమైనది

లీగ్ ప్రజలను మోసగిస్తున్నారు

ఇతర తీర్మానాలు

లీగ్ ముందు రెండు మార్గాలు

(మిగతా 12 వ పేజీలో)

పైశాచికశాసనాలు అరాచకాన్ని ఎన్నడూ అణచలేవు

దీనిని ఆంధ్ర కాంగ్రెసు నాయకులు ఆమోదించడంలేదు

రేపల్లె తాలూకా కాంగ్రెసు కార్యదర్శి

రేపల్లె, జనవరి 31

... [illegible]

గుంటూరుజిల్లాకిసాన్ కాంగ్రెసు కార్యదర్శి

నెల్లూరుజిల్లాకాంగ్రెసు కార్యదర్శి ప్రకటన

పుత్తూరు తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు

మనము రాజకీయభేదాలు పాటించక, పౌరసత్వ హక్కులకు భంగములేకుండా చూచుకోవలయును. లేనిచో రేపు "నీకు బెబ్బెబ్బే నీయబ్బకు బెబ్బెబ్బే" అన్న సామెత లాగ దీనిఫలితం దారుణంగా పరిణమించవచ్చు.

బళ్లారిజిల్లా కాంగ్రెసు నాయకుల ఖండన

సత్తెనపల్లి తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు

బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ నాపి, ప్రజాప్రభుత్వ నిర్మాణముకొరకు పోరాడుచున్న కాంగ్రెస్ మంత్రివర్గాలు, సోదర రాజకీయపార్టీపై ఇరుగు అరెస్టులు, వారంట్లు, సోదాలు చూస్తూ మిన్నకుండరాదు. మద్రాసు ప్రభుత్వం 23 జనవరినుండి అమలు జరుపు ... [illegible]

గిడుగు సీతాపతిగారి హెచ్చరిక

(మిగతా 11 వ పేజీలో)

'ఆనందవాణి' 'నవోదయ' పత్రికల సంపాదకీయాలు

'నవోదయ'

'ఆనందవాణి'

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు ఖండన

మద్రాసు, ఫిబ్రవరి 3

సుప్రసిద్ధ కథా రచయిత ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘ కార్యవర్గసభ్యులు కొడవటిగంటి కుటుంబరావుగారు ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు:

"మీ రచయితలకు రాజకీయాలతో ఏం పని?" అని పెద్దలు మమ్మల్ని అడుగుతారు. "సమాజానికి మీరే నోరు, మీరే బుర్ర. సంఘానికి ముందుండి ఈసంఘాన్ని చక్కగా నడిపించండి" అని మా శ్రేయోభిలాషులు ... [illegible]

కొద్దిరోజులక్రితం ఏడెనిమిది స్థలాలలో దేశమంతటా కమ్యూనిస్టుల వేట ఆరంభమయింది. ... [illegible]

ఈ ఆర్డినెన్సు జాతీయోద్యమానికి సమ్మెటపెట్టు

మదరాసు అసెంబ్లీలో కామ్రేడ్ వెంకటేశ్వర్లు తీర్మానం

మద్రాసు శాసనసభా సమావేశంలో నిన్నటి మూడవ తేదీ కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఈ క్రింది తీర్మానాన్ని ప్రతిపాదించారు:

"మద్రాసు ఆర్డినెన్సుపై ఈ సభవారు తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. తక్షణమే ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలి. ఆ ఆర్డినెన్సుక్రింద అరెస్టయిన వారినందరిని విడుదల చేయవలెనని గవర్నరును కోరవలసిందని మంత్రివర్గాన్ని కోరుతున్నారు."

ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కామ్రేడు పిల్లలమర్రి ఇలా ఉపన్యసించారు:

ప్రజాస్వామ్య విరుద్ధ శాసనమిది

"ఆర్డినెన్సును ప్రకటించారని విన్నవెంటనే నాకు మొట్టమొదట ఈ ఆర్డినెన్సును గవర్నర్ సొంత బాధ్యతతో చేశారని తోచింది. కాని మొన్న తన సిఫారసుపైనే గవర్నర్ ఇలా చేశారని ప్రధాని చెప్పినమాటలతో నేను విభ్రాంతుడనయ్యాను. పూర్వం ఆర్డినెన్సుల క్రింద నానాబాధ లనుభవించిన ...

రక్షణకు ప్రమాద మేర్పడిందని ఆయన అన్నారు. "ఎవరి హక్కులు, ఏ వ్యక్తుల ఎవరి ఆస్తులకు ప్రమాద మేర్పడింది" అని మాత్రమే నేను ప్రధానిని ప్రశ్నిస్తున్నాను. పరిశ్రమలలోగాని, వ్యవసాయ క్షేత్రాలలోగాని, రైతుల, కార్మికుల హక్కులకు, ఆస్తులకు, ప్రాణాలకి నేడు యజమానులు ఎసరు పెడుతున్నారు.

కోర్టులో విచారణ జరపండి

"ఈ పరిస్థితులలో అవలంబించవలసిన సక్రమ విధానం ఆర్డినెన్సు ప్రయోగం కాదు; 144 సెక్షను, జామీను సెక్షన్లు మొదలైన నిర్బంధ శాసనాలను రద్దు చేయడం సక్రమమైన మార్గం. ఇప్పుడు అరెస్టు చేసిన వారిపై కోర్టులో కేసులు పెట్టి విచారణలు నడపండి. ఇలా విచారణ లేకనే నిర్బంధించడమెందుకు? నేడు కాంగ్రెస్ మంత్రివర్గం అనుసరిస్తున్న పంథా ప్రజా విశ్వాసాన్ని గోల్పోచేస్తున్నది. ఈ నిర్బంధ చర్యలకు ...

అర్థంలో ఉపయోగించారంటే నేనర్థం చేసుకోగలను. ఆ ప్రభుత్వానికి పరమావధి సామ్రాజ్యవాద రక్షణే కదా.

"కాంగ్రెసూ, మహాత్మాగాంధీ ఆ సామ్రాజ్యవాద ప్రభుత్వాల రాజ్యములో అశాంతి ఆందోళనను లేవదీయలేదా? వానిని నేను ఖండించడంలేదు. ఆ అశాంతి పరమార్థం సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించడమే గనక వానికి నేను స్వాగతమిస్తున్నాను.

ఇప్పటి అశాంతి, ఆందోళన ప్రభుత్వంలోవున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని, కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నంగాని కుట్రగాని ఇందులో ఏమాత్రం లేదని నేను స్పష్టపరుస్తున్నాను.

అశాంతి కారణాలు తొలగించాలి

"మంత్రివర్గంనేడు తప్పుదారిన బడి ...

... మైనలాభాలు సంపాదించారు. కార్మికులు బోనసులు కావాలని కోరడం న్యాయమైనది. తమిళనాడు కాంగ్రెసు సంఘ అధ్యక్షుడు, హృదయపూర్వకంగా యీ కార్మికవాంఛను బలపరచాడు; అవసరమైతే సమ్మెను నడపడానికికూడా ఆయన అంగీకరించాడు. మధురలో జరుగుతున్న వ్యవహారాలకు కమ్యూనిస్టులు బాధ్యులుకారు. తగాదాలు రెచ్చగొట్టేందుకు మిల్లు యజమానులే గూండాలను నియమిస్తున్నారు.

ప్రజలు తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు

"దేశమంతటా తుపానులా అశాంతి చెలరేగింది; ప్రజలు తమ దుర్భరస్థితిని అనుభవించలేక పోతున్నారు. తమ జీవిత ప్రమాణానికి తగిన వేతనాలు కావాలనుకున్నారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రభుత్వం ఏర్పరచిన ...

గారు నడుపుతున్నప్పుడు ఏ పద్ధతుల నవలంబించాడో, వాటినే కమ్యూనిస్టులు అవలంబిస్తున్నారు. దొంగ కూలీలతో అసలు కార్మికుల ... దనిక వర్గాన్ని బలపరచడం ప్రధాని ఉద్దేశమా? మిల్లులను యజమానులు మూసివేసినప్పుడు (లాకౌట్) వారిపై ప్రభుత్వం ఏ విధమైన చర్యగాని తీసుకున్నదా?

ఉత్పత్తిని కార్మికులు ఆటంకపరచడం లేదు

"ఉత్పత్తిని కొనసాగకుండా చేస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నకు బోనులో నిలబడి యజమానులు సమాధానమివ్వగలరా? ఉత్పత్తిలో ఏ మాత్రం కొరత ఏర్పడినా అది యజమానులు అవలంబించిన ఎత్తులమూలంగానేనని ప్రధానికి నేను దృఢంగా చెబుతున్నాను. ఆర్డినెన్సులతో సమ్మెల నాపలేమని ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలి. ప్రభుత్వం నుండి ప్రజలు వాంఛిస్తున్నది తుపాకి గుండ్లు, పోలీసుజులుం కావు. అర్ధాకలితో మాడుతున్న కార్మికుల వాంఛలను మంత్రివర్గం పూర్తి ...

దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలి

ఖైదీలను విడుదలచేయాలి

పోలీసుల రిపోర్టులనా నమ్మవలసింది

జమీందారుల దౌర్జన్యాలు

చట్టబద్ధమైన ఉద్యమాలు

సమ్మె చేయడం దోషమా?

కార్మికుల వాంఛను రాష్ట్రకాంగ్రెసు అధ్యక్షుడు బలపరచాడు

"ప్రజాదోహులను" అనడం సరికాదు

రైతు కాంగ్రెస్ కమిటీ నివేదిక

(మిగతా 11 వ పేజీలో)

కానూరు లంకలగూర్చి ప్రధాని ప్రకటన ఐదువందల కుటుంబాలకు అన్యాయం చేస్తాంది

కానూరు లంక కౌలుదార్ల సమాధానం

పరిపెల్లి వెంకట నర్సరాజు, దేవరకొండ సుబ్బారావు గారలు (కానూరు లంక కౌలుదార్ల సంఘ అధ్యక్ష కార్యదర్శులు) ఈ క్రింది విధంగా ప్రకటించుచున్నారు.

పశ్చిమ గో॥ జిల్లాలో కమ్యూనిస్టులు గోదావరి లంకభూముల్ని దురాక్రమణ చేశారని ప్రధాని ప్రకాశంగారు అసెంబ్లీలో చేసిన ప్రకటన పత్రికలలో చదివిన కానూరులంక రైతాంగం విభ్రాంతిపోయింది. జమీందార్లయొక్క, లంచగొండులయిన పోలీసు ఉద్యోగుల యొక్క తప్పుడు రిపోర్టు నాధారంచేసుకొని ప్రకాశంగారీవిధంగా ప్రకటించి ఐదువందల రైతుకుటుంబాలకు అన్యాయముచేశారు.

కానూరు లంక రైతాంగంపై కొవ్వూరు, తణుకు, ఏలూరు, కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. ప్రధాని ప్రకటన రైతాంగానికి 'ద్రోహం'. జమీందారుకు ...

పొందిన రైతులకు నోటీసులు, ఇంజక్షన్ ఆర్డరులు యివ్వటం ఆరంభించారు నేటికి ఈ దావతుకేసులు కోర్టులో జరుగుతూనేఉన్నాయి.

ఉదాహరణకు: తుని ఎస్టేటువారికి తనఖాపెట్టిన మద్దూర్లంక, చిగుర్లంక, వడ్లువానిలంక వగైరా లంకలను (కనివారప్పేట) పార్థసారథి అప్పారావుగారు భార్యగారికి పట్టాఇచ్చారు. ఆమె రాజనాల గోపాలరావు జమీందారుకు క్రియ పర్చింది. గోపాలరావు జమీందారుగారు అందులోనున్న రైతులపై విరుడు రౌడీలచే తలలు పగులగొట్టించాడు. కాని విఘ్నేశ్వరం రైతులు ధైర్యంగా నిలబడ్డారు. తుని ఎస్టేటువారు, గోపాలరావు జమీందారు తమకు శిస్తు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని రైతుల్ని పీడించడం, కోర్టుకి ఎక్కించడం జరిగింది. తిరిగి గోపాలరావు జమీందారు యితర రైతులకు అమ్మజూపినందువల్ల, రైతు ...

దోపిడీ చరిత్ర

రెండేసిసార్లు ముడుపు

ప్రస్తుత పోరాటం

బినామీ పట్టాలు

జమీందార్ల దురంతాలేపోరాటాలకు కారణం

కరంతుగా రంగీకరించిన విషయం ప్రకాశంగారు కాదంటున్నారు

ఆర్డినెన్సుతో రైతుసేవకుల నణచడం న్యాయంకాదు

ప్రకాశంగారు 30—1—47 వ తేదీన ఆర్డినెన్సు మీద మద్రాసు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుసంఘాల పేరుతో దౌర్జన్యంగా జమీందార్ల, మిరాశీదార్ల భూములు లాక్కుంటున్నారని జమీందార్లను, మిరాశీదార్లను (కృష్ణాజిల్లాలో ఈనాందార్లే దక్షిణాదిన మిరాశీదార్లు) బలపర్చారు. ఇవేరాదు, ప్రకాశంగారు ఆర్డినెన్సు సమర్థనకు చూపిన వుదాహరణలనే కరంతుగారు 31—1—47 వ జమీందారీ విధానంమీద మాట్లాడుతూ యిచ్చిన ఉపన్యాసం ఖండించుతుంది. ఈ పరస్పరవిరుద్ధాలకు కారణం ఏమిటి? వాస్తవికపరిస్థితులపై ఆధారపడక ప్రకాశంగారు రైతులపైన, కమ్యూనిస్టులపైన ఆరోపణలు గాపించారు. ఈ ఆరోపణలు జమీందారుల దుర్మార్గాలకు మద్దతు నిస్తున్నవి.

ప్రకాశంగారి ఆరోపణలు

"ప్రజల ఆస్థి హక్కులను గౌరవించని ముఠాలు రామనాడు జిల్లాలో విశేషంగాబయలుదేరిపొలాలస్వంతదారులను తమ పొలాలను బాగుచేయనీయకుండా ...

అనుమర్లపూడి వెంకట సీతారామారావు

స్వయంగా అచ్చటి స్థితిగతులు చూచివచ్చి ప్రభుత్వానికి నివేదించిన తర్వాతనే.... తంజావూరు జిల్లాలో, తమిళనాడులో కిసానులను లేవనెత్తి మిరాసీదారుల పొలాలను, పంటలను తీసుకోవడంప్రారంభించిరి. విశాఖజిల్లాలో మందసా, టెక్కలి ఎస్టేటులందు పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించిరి....."

(31-1-47 ఆంధ్రపత్రిక)

కరంతుగారి వివరణ

ఎక్కడ ప్రధానిగారు స్వయంగా చూచిచెప్పారని నీలాపనిందలను కల్పించారో, ఆ ప్రదేశాలలో విషయాలను, అక్కడి తగాదాలను, ఎవరు దుర్మార్గముగా సంచరించారో, సంచరింపనున్నారో "కరంతు"గారు జమీందారీ బిల్లును కౌన్సిల్లో ప్రవేశపెడుతూ చెప్పినవి చూడండి:

"నెల్లూరు, చిత్తూరు, రామనాడు, సేలం, మున్నగు జిల్లాలలో.... యీ విషయాలు నేను స్వయంగాగుర్తించాను.

... భూములనుండి తొలగించుట ప్రారంభించారు. కాంగ్రెసు ప్రభుత్వంలో మనకు రక్షణ కలుగుతుందని ఉవ్విళ్ళూరుతూ రైతులు ఎదురుచూచారు. జమీందారులు పోలీసుబలంతో భూములనుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. చల్లపల్లి ఎస్టేటులోని పోతార్లంక, కిష్కింద పాలెం, గాజులలంక, జువ్వలపాలెం, ఆముదాలలంక, తిప్పలకట్ట, నిమ్మగడ్డ మొదలైనచోట్ల జమీందారీ అక్రమాలను రైతులందరూ ఏకీభవించి ఎదుర్కొన్నారు. జమీందారు కాంగ్రెసు - కమ్యూనిస్టు తగవుగా చిత్రింప జూచాడు. కాని పాచిక పారలేదు. జమీందారు, రైతుల మధ్యనే ఈనాటివరకూ పోరాటం సాగుతూవుంది. ఈ విషయంలో ప్రకాశంగారి దగ్గరకు రెండుమూడు పర్యాయాలు రైతులు రాయబారం వెళ్ళారు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, కొండాలి అంజనేయులు గారలవంటి కాంగ్రెసువాదులు కూడా రాయబారాలలో సాయపడ్డారు. జమీందారుకు పూర్తిమద్దతును జిల్లాఅధికారులు ఇవ్వడం, రైతులోకం తెలుసుకుంది. దాదాపు 100 మందిమీద బైండోవరుకేసులు, వారంటు ఆర్డరులుఇచ్చింది. ...

కృష్ణా జిల్లాలో

(మిగతా 8 వ పేజీలో)

బడిపంతుళ్ల గోడు ఆలకించరా?

పూర్వప్రభుత్వపు పంథాలోనే మనమంత్రివర్గం నడవడం మంచిదికాదు

బ్రిటిషుసామ్రాజ్యవాదులు ప్రజాసామాన్యాన్నంతను విద్యావంతులుగా చేయటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఏవేవో కుంటిసాకులు చూపెడుతూ విద్యావ్యాప్తిని అరికడుతూనే వచ్చింది. సామ్రాజ్యవాదులు అవలంబించిన ధోరణి ఫలితంగా నేడు మనదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపు నూటికి 90 మంది వరకు విద్యాగంధంలేక అజ్ఞానంలో మునిగివున్నారు.

విద్యావ్యాప్తిని అరికట్టడంలో ఉపాధ్యాయ వృత్తిని నిరుత్సాహపరచడము ఒకటి. ఉపాధ్యాయుల్లోనే చీలికలు కలుగజేయడం రెండవది. ఉపాధ్యాయ వృత్తికి అర్హత సంపాదించడానికి మిగిలిన ప్రభుత్వోద్యోగులతో సరిసమానమైన విద్యపూర్తిచేయాలి. ఆపైన ఒకటి రెండు సంవత్సరాలు ట్రైనింగు కావాలి. ఇంత పూర్తిచేస్తే వీరి జీతాలు కనీసం మిగిలిన ప్రభుత్వోద్యోగుల జీతాలతో సరిసమానంగా ఈయడంలేదు సరిగదా భుక్తికి సరిపడని జీతాలు, పైగా అధికారుల అవమానింపులు. ఈవిధంగా ఉపాధ్యాయ వృత్తినే నిరుత్సాహపరుస్తూ, వచ్చారు ప్రభుత్వాధికారులు.

ఉపాధ్యాయులు తమపరిస్థితిని బాగు చేసుకోవడానికి చాలా కాలమునుంచి ఆందోళన చేస్తూవచ్చారు. ఈఆందోళన అణచి వేయడానికి ప్రభుత్వాధికారులు మొదటినుంచీ ప్రయత్నిస్తూ వచ్చారు. అందరు ఉపాధ్యాయులు ఒకే అర్హత కలిగివున్నా ఒకేవృత్తి అవలంబిస్తున్నా, వీరిలో విచక్షణ చూపించింది ప్రభుత్వం. గవర్నమెంటు స్కూళ్ళు, లోకలుబోర్డు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు అని తరగతులుగా విభజించారు. వీరి జీతాలనుకూడా అదేరీతిని నిర్ణయించి హెచ్చుతగ్గులు కన్పరచి చీలదీయాలని చూశారు. ఉపాధ్యాయులందరూ ఏ మేనేజిమెంటుక్రింద ఉన్నా కష్టపడుతున్నవారే. తమకష్టనివారణకు సంఘాల ద్వారా పని ప్రారంభించారు. వెంటనే అధికారులు జిల్లా, రాష్ట్ర సంఘాలు పెట్టుకోరాదన్నారు. తాలూకాల్లో అయినా అన్ని మేనేజిమెంటులు ఉపాధ్యాయులు సంఘంపెట్టుకో రాదన్నారు. నిరంకుశ అధికార్లక్రింద ఈవిధంగా ఉపాధ్యాయులు నలిగి పోతూవచ్చారు. తిండికి చాలని జీతంతో మాడిపోతూ వచ్చారు.

ఆశలు రేకెత్తాయి

యుద్ధఫలితంగా జీవితావసర వస్తువులధరలన్నీ పెరిగిపోయాయి. జీవిత ప్రమాణము యుద్ధపూర్వముకంటె 3 రెట్లు అయింది. అసలే జీతాలుతక్కువ. జీవితప్రమాణం పెరిగిపోయింది. ఈపరిస్థితుల్లో, బడిపంతుల ఉద్యోగమే జీవనాధారంగా పెట్టుకున్నవారి బ్రతుకులు నికృష్టమయ్యాయి. ఎన్నికల్లో ప్రజల కష్టములు తెలిసిన ప్రతినిధులుగెలిచారు. అధికారం స్వీకరించారు. బడిపంతుళ్ళందరూ తమకష్టాలు ఇక గట్టెక్కుతాయని ఒక్కసారి నిట్టూర్పు విడిచారు. కాంగ్రెసు మంత్రివర్గంవైపు ఆశతో చూశారు.

నిరంకుశ అధికారాలు రద్దు కాలేదు

కాని యింతవరకూ జిల్లా సంఘాల మీదవున్న ఈ నిషేధపు ఉత్తరువులు రద్దుకాలేదు. ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డా ఉపాధ్యాయులు రాష్ట్రసంఘాలు ఏర్పాటు చేసికొనరాదు. అన్యాయాలన్నీ యింకా యథాతథంగానే ఉన్నాయి. వీటిని తొలగించ వలసిందిగా ఉపాధ్యాయ తాలూకా సంఘాలు ఎన్నోసార్లుకోరాయి. ప్రముఖ విద్యావేత్తలుకూడా బలపరిచారు. ఇతర ప్రభుత్వోద్యోగులమీదలేని ఈ నిషేధాలు ఉపాధ్యాయులమీద అమలు జరుపుతూనే ఉన్నారు. పౌరసత్వ హక్కులకు భంగకరమైన ఈఉత్తర్వును వెంటనే రద్దు చేయాల్సిఉంది.

కాలరీస్ కమీషను సిఫార్సులు

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలనుగూర్చి ఆలోచించడానికిగాను ఒక కమీషనును ప్రభుత్వం 1946 ఆగష్టులో నియమించింది. ఈ కమీషనే ఉపాధ్యాయుల జీతాలనుగూర్చికూడా తమ సిఫార్సులను తెలియజేసింది. 20 సార్లు సమావేశమయిందట. చాలా జాగ్రతగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిందట. ఈ కమిటీచేసిన సిఫార్సులనే ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం ఈ దిగువ స్కేళ్ళను అమలు జరుపుతానంటున్నది.

	లోవరు	హైయరు	సెకం.	ఎల్. టి.
ప్రభుత్వ స్కూళ్ళు	20-35	25-45	45-80	80-120
లోకలు బోర్డు	20-30	25-40	35-65	70-110
ఎయిడెడు	16	20-25	23-35	30

ఈ స్కేళ్ళను ప్రభుత్వం ప్రకటించగానే ఉపాధ్యాయులందరు తమ అసంతృప్తిని ప్రకటించారు. ఈ స్కేళ్ళను మార్పుచేయాలంటున్నారు.

అర్థంలేని విచక్షణ

విద్యావ్యాప్తిగూర్చి బాధ్యత లేని సామ్రాజ్యవాద ప్రభుత్వం ఉపాధ్యాయుల్లో చీలికలు తేవడానికి, ఉపాధ్యాయవృత్తినే నిరుత్సాహపర్చడానికి ప్రభుత్వటీచర్లని, లోకలుబోర్డు టీచర్లనీ, ఎయిడెడు టీచర్లని విభజించింది. ఈ విభజన ఉపాధ్యాయుల విద్యార్హతలను బట్టి చేయలేదు. వారివారి శక్తిసామర్థ్యాలను బట్టి చేయలేదు. స్థానికపరిస్థితులను బట్టి ఉపాధ్యాయుల జీవితావసరాలను లెక్కలోకి తీసుకుని విభజించలేదు. స్కూళ్ళ మేనేజిమెంటునుబట్టి విభజనచేశారు. ఒకేఅర్హత అయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వస్కూలు అయితే ఒకజీతం. స్థానిక సంస్థలయితే యింకాతక్కువ. ఎయిడెడు స్కూలు అయితే యింకా తక్కువ.

ఈ విచక్షణ పోవాలని ఉపాధ్యాయులందరూ ఐక్యకంఠంతో ఆందోళన చేస్తూనే వచ్చారు. కాని మన మద్రాసు ప్రభుత్వం ఏమీ వినిపించుకున్నట్లులేదు. పూర్వపు నిరంకుశాధికారుల అడుగుజాడల్లోనే నడుస్తానంటున్నది. ఈ విచక్షణ ఉపాధ్యాయవృత్తి గౌరవానికే భంగకరంగా ఉపాధ్యాయులు ఎంచుతున్నారు. ఈ విచక్షణ రద్దుచేయకపోతే ప్రత్యక్షపోరాటానికి సిద్ధం కావాలంటూ పునాదిపాడు, పామర్రు మొదలయిన హైస్కూలు ఉపాధ్యాయులు తీర్మానించుకున్నారు. అందుకు సంసిద్ధులవుతున్నారు.

పొట్టగడవని జీతాలు

'20 సార్లు సమావేశమయి' చాలా జాగ్రత్తగా ఆలోచించినమీదట చేసిన ఈనిర్ణయాలుకొందరుకాకపోతే కొందరికయినా సంతృప్తి కలుగజేస్తున్నాయా అంటే అదీ శూన్యమే. ఎవ్వరికీ న్యాయము జరుగలేదనేది ఈ స్కేళ్ళను చూస్తేనే తెలుస్తుంది. ఎయిడెడ్ ఉపాధ్యాయులకంటే తమకు ఎక్కువగదా అని బోర్డు ఉపాధ్యాయులు, బోర్డు ఉపాధ్యాయులకంటే తమకు ఎక్కువ అని ప్రభుత్వస్కూళ్ల ఉపాధ్యాయులు సంతోషించి ఊరుకుంటారని ప్రభుత్వం అంచనావేసినట్లు కనిపిస్తుంది. కాని అందరూ ఈ నిర్ణయాలను రద్దుచేయాలని అంటున్నారు. ఎవ్వరికికూడా జీవితావసరానికి కనీసజీతాలుకూడా ఈయక పోవడంవల్లనే అందరూ అసంతృప్తి పొందుతున్నారు.

ఒక ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయుడు తాను బ్రతకాలంటే తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే, తాను గౌరవంగా జీవించాలంటే నెలకు కనీసం రు 50 లు అయినా జీతంకావాలి గదా. ఈ విషయం అందరూ అంగీకరించేదే. ఉపాధ్యాయులు కోరుతున్నది కూడా యిదే. కాని ప్రభుత్వ నిర్ణయం చూడండి. ఉదాహరణకు హైయరుగ్రేడు పంతుల సంగతేచూద్దాం. గవర్నమెంటు స్కూలులో అయితే రు 20 లో ప్రారంభమై రు 45 వరకూ వెళ్ళతాడు. ఈ రు 25 లతో తను ఎలా పొట్ట గడుపుకుంటాడు? కుటుంబాన్ని ఎలా పోషించగలడు. ఎంతకాలం చేసినా, రు 45 లకు మించదట. ఈ ఉపాధ్యాయుడే దిక్కులేక ఎయిడెడ్ స్కూలులో చేరితే రు 20 లతో ప్రారంభించాలట. ఎంతకాలం సర్వీసుచేసినా రు 25 లకు మించరాదట. లోయరుగ్రేడు పంతుల సంగతిచూస్తే మరీఘోరం. రు 15లోనే తృప్తిపడాలి. దానితోనే తాను బ్రతకాలి. తన కుటుంబాన్నంతా పోషించుకోవాలి.

జీతాలు తగ్గించారుకూడాను

ఈ స్కేళ్ళు ఉపాధ్యాయులను ఎప్పటికీ సంతృప్తిపరచలేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. అధ్వాన్నకాలంలో ప్రభుత్వము నిర్ణయించిన స్కేళ్ళకంటేకూడా వెనక్కిపోయాయి కొన్ని సందర్భాల్లో. యిప్పుడిస్తున్న స్కేళ్ళే చాలడంలేదని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే ఇంతకంటే తగ్గించారుకూడాను. ఉదాహరణకు బెజవాడ మునిసిపాలిటీలో హైయరుగ్రేడు ఉపాధ్యాయుడు నెల 15 రు 45 వరకూ యిప్పుడు యిస్తున్న స్కేలునుబట్టి పొందవచ్చు. కాని ఈ నూతనంగా అమలుజరపబోయే స్కేళ్ళనుబట్టి రు 40 కు మించరాదు. ఇదేమి పద్ధతి? ఇప్పుడున్నదే చాలదంటూంటే యింకా తగ్గిస్తామంటారు. ప్రజలమధ్యనుంచి వచ్చి, ప్రజా అవసరాలను ఎరిగిన ప్రతినిధులే యిలా ఉపాధ్యాయులకు అన్యాయంచేయడం తగనిపని.

పండితుల గోడు వినేవారేరీ?

సెకండరీ స్కూలుల్లోగాని, ఎలిమెంటరీ స్కూళ్ళల్లోగాని తెలుగు పండితుడుగా పనిచేయడానికి విశ్వవిద్యాలయపరీక్షలో పట్టభద్రుడుకావాలి. ఇంత ఉన్నత విద్యనుబడసిన పండితులు మిగిలిన పట్టభద్రుల్లాగా (ఎల్. టి.) జీతాలు కావాలని అడుగుతున్నారు. మన మంత్రులు ఒక వైపున మాతృభాషను అభివృద్ధిచేయాలంటున్నారు. మాతృభాషలోనే విద్య గరపాలంటున్నారు. కాని మాతృభాషలో విశ్వవిద్యాలయ పట్టభద్రులయిన పండితులకుమాత్రం ఆ గౌరవానికి సరిపోయే జీతం ఈయరట. విదేశ పాలకుల హయాములో పండితులను చిన్నచూపు చూశారంటే విచిత్రం ఏమీలేదు. వారు మాతృభాషాకోవిదులను ఎపుడూ లెక్కచేయలేదు. కాని మన ప్రజామంత్రులు కూడా అదేపద్ధతిని నడవడం విచారకరం. ఇంతేకాదు. పండితుల జీతాలు నిర్ణయించలేదు. పైగా సెకండరీ స్కూల్లో పండితుడయితే ఒక స్కేలు. అయన దురదృష్టముకొద్దీ హైయరు ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం దొరికితే యింకా తక్కువ జీతం. డిగ్రీమాత్రం తగ్గరాదు.

ఎయిడెడు ఉపాధ్యాయులమీద చిన్న చూపు

ఎయిడెడు ఉపాధ్యాయులకు ఇంక్రిమెంటులు ఈయనవసరంలేదని ఇంకొక గవర్నమెంటు ఆర్డరు జారీచేశారు. ఇది ఆచరణలోకివస్తే ఎయిడెడు ఉపాధ్యాయులు ఆమరణాంతం నెలకు రు 20 తోనే బ్రతకాలి. ఇంత చిన్న చూపు ఎందుకు చూడాలిసివచ్చిందో అర్థం కావడంలేదు.

ఉపాధ్యాయులు కోరేదేమిటి?

ప్రభుత్వోద్యోగాలకు అవుసరమయిన విద్యతోబాటు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ట్రైనింగు కావాలి. కాని జీతాలు మాత్రం తక్కువ. ఇందుమూలంగానే యితర ఉద్యోగాలు ఏమీదొరక నప్పుడే ఈవృత్తిలోకి దిగాల్సివస్తూంది. అలాగే వస్తున్నారు కూడాను. ఉపాధ్యాయుల జీతాలు తగినంత ప్రోత్సాహకరంగా ఉండక పోవడంవల్ల ఎక్కువమంది ఉపాధ్యాయులు రావడంలేదని సార్జెంటు స్కీముకూడా అంగీకరించింది.

ఉపాధ్యాయవృత్తి గౌరవ ప్రదంగా చేస్తేనే ఇంకా ఎక్కువమంది ఈవృత్తి స్వీకరిస్తారు. వారి కుటుంబాలు గడిచే జీతాలు యిస్తేనే బాగా చదువు చెప్పగల్గుతారు. పిటికే ఉపాధ్యాయులు చాలా కాలంగా ఆందోళనచేస్తూ వచ్చారు. రు 50-0-0 తక్కువ జీతము ఉంటే పొట్టగడవదనీ, కుటుంబ పోషణజరుగదనీ అంటున్నారు. ఇదేమీ గొంతెమ్మకోర్కె కానేకాదు. కనీసం ఈమాత్రమయినా జీవితానికి అవుసరం అని అందరూఅంగీకరిస్తున్నారు. హైయ్యర్ గ్రేడుకు రు 50-70 సెకండరీ 70-100 యల్.టి లకు 100 నుండి 150 కనీస జీతాలు నిర్ణయించాలని ఆందోళన చేస్తున్నారు. ఇదేవిద్యార్హతగల యితరప్రభుత్వోద్యోగులతో పోలిస్తే ఈ జీతాలు తక్కువని తెలుస్తూనే ఉంది. తమలో తరగతులు పెట్టవద్దనీ, అందరికీ కనీస జీతాలు పై విధంగా ఇవ్వాలనీ అంటున్నారు.

డబ్బులేదట

దీనికి ప్రభుత్వ సమాధానము విచిత్రంగా ఉంది. ప్రభుత్వమువద్ద డబ్బు తక్కువగా ఉంది అంటున్నారు. అంతేకాము. ఈ జీతాంతోనే తృప్తిపడాలట. ఇంతకు మించిన అర్థరహితమయిన వాదన మరొకటి ఉండబోదు. అందరికీ విద్య గరపవలసిన బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. డబ్బులేదని ఈ బాధ్యతను, ప్రజా ప్రభుత్వం అనిపించుకునే ఏ ప్రభుత్వమూ, వదలించుకోలేదు. అవసరాన్ని అంగీకరించితే, దాన్ని ఆచరణలోపెట్టాలని నిర్ణయించుకుంటే ధనసేకరణ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. డబ్బులేదని వదలుకోరాదు. బడ్జెటుకు నష్టం వస్తుందని తెలిసికూడా మద్యపాన నిషేధం అమలు పరచడంలా? ఖాదీస్కీముకు 3½ కోట్లు ఖర్చుపెట్టడంలా? ఉపాధ్యాయులవద్దకు వచ్చేసరికి మాత్రం డబ్బులేకపోయిందా? ధనంతో మదించిపోతున్న జమీందారులకు నష్టపరిహారం ఈయడానికి మాత్రం డబ్బు వస్తుందా? డబ్బులేదనే వాదన ఎవ్వరూ అంగీకరించరు. డబ్బులేకపోవడంగాదు. ఓద బడిపంతుళ్ళు ఏమి చేస్తారులే అని నిరసన భావమే ఇది. లేదా బాధ్యతనుంచి తప్పించుకోడానికి కుంటిసాకు మాత్రమే.

ఉపాధ్యాయులు మేల్కొన్నారు

యుద్ధకాలములో భార్యా మెడల్లోని నగలు సహితం అమ్ముకుని పస్తులుండి కాలం గడుపుతూ వచ్చారు. జీవితాలను అలాగే దొర్లించుకుంటూ వచ్చారు. ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి. తమ కష్టాలు గట్టెక్కుతాయని అనుకున్నారు. తమ కష్టాలను మంత్రివర్గానికి తమతమ సంఘాల ద్వారా విన్నవించుకున్నారు. రాయబారాలు నడిపారు. మహాసభల ద్వారా తమ కోర్కెలను వెల్లడిచేశారు. చివరకు ప్రభుత్వం మొండిచేయి బయట పెట్టింది.

పోరాటానికి సిద్ధం

ఎన్ని చెప్పుకున్నా ప్రభుత్వం కదిలేలాగునలేదు. చివరకు తమ సంఘశక్తి మీదనే ఆధారపడదలిచారు. ఇదే నేటి ఉపాధ్యాయ లోకంలో ప్రజ్వరిల్లిన నూతన చైతన్యం.

పామర్రు, పునాదిపాడు మొదలయిన హైస్కూలు ఉపాధ్యాయులు 'ప్రత్యక్ష కార్యక్రమం' నకు సిద్ధంకావాలని తీర్మానించుకున్నారు. జిల్లా ఉపాధ్యాయుల గిల్డు ఇందుకు సన్నాహాలు చేయాలని కోరారు. ఎయిడెడు స్కూళ్ళ టీచర్లు కార్యరంగంలోకిదిగారు. గుంటూరుపట్టణ ఉపాధ్యాయులు జనవరి 28న ఉత్తమకోర్కెలకై ఉపవాసదీక్షను బూనారు. 100 మందితో మొట్టమొదటిసారిగా బజారుల్లోకి వచ్చి ఊరేగింపు జరిపారు. తమతోపాటు తమ విద్యార్థులు కూడా 600 మంది ఊరేగారు. దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారికి, దండలిగారికి తమ కష్టాలను నివేదించుకున్నారు. ఇలాగే ఇతర ప్రాంతాల్లో చాలాచోట్ల జరుగుతోంది.

అందరూ బలపరుస్తున్నారు

ఈ ఉపాధ్యాయుల కోర్కెలను వెంటనే మన్నించవలసిందిగా ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక మొదలైన పత్రికలు

ఆంధ్రరాష్ట్ర అల్యూమినియం అండ్ ఇత్తడి కార్మిక ప్రతినిధుల సమావేశం

(మా విలేఖరి)

ఆంధ్రరాష్ట్ర అల్యూమినియం ఇత్తడి కార్మిక ప్రతినిధుల సమావేశం రాజమండ్రిలో జనవరి 16, 17 వ తేదీలలో జరిగినది. రెండు రోజుల కార్యక్రమం శ్రీ మెట్ల వెంకట్రావు (బెజవాడ) శ్రీ మావూరి సుబ్రహ్మణ్యం (రాజమండ్రి) గార్ల అధ్యక్షతను జరుపబడినది.

సమావేశానికి 29 గురు అల్యూమినియం, 10 మంది ఇత్తడిపరిశ్రమకు చెందిన కార్మికప్రతినిధులు రాజమండ్రి, విజయనగరం, అనకాపల్లి, పెద్దాపురం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, అజ్జరం (ప. గో. జిల్లా) ఏలూరు, బెజవాడ, ఒంగోలు కేంద్రాల నుండి వచ్చారు

సమావేశకర్త శ్రీ జి. యస్. బాలాజీదాస్ సమావేశ ప్రాముఖ్యతను విపులపరుస్తు యీ క్రింది రీతిని ఉపన్యసించిరి.

"అల్యూమినియం, ఇత్తడి పరిశ్రమలు యుద్ధకాలములో ఎక్కువ అభివృద్ధిలోనికి వచ్చినవి. అల్యూమినియం కార్మికులు రాష్ట్రం మొత్తం మీద 30 కేంద్రాల్లో 5000 మంది కార్మికులకు పైగా, 340 కంపెనీలల్లో పని చేస్తున్నారు. 8 కేంద్రాల్లో సంఘాలు ఏర్పడి 3500 వరకు సభ్యులుగా వున్నారు. ఇదే రీతిగా 20 కేంద్రాలో 4000 కు పైగా ఇత్తడి కార్మికులు 125 కంపెనీలలో పనిచేస్తున్నారు. 3 సెంటర్లలో మాత్రము సంఘాలు ఏర్పడి 700 వరకు సభ్యులుగా చేరారు. ఇత్తడి, కంచు పరిశ్రమ లోటాలు, మరచెంబులు తయారుచేయు 15ఫాక్టరీలద్వారా(కంచుపత్రలంటారు.) చిత్తూరు జిల్లా కాళహస్తిలో జరుగుతూంది. ఈ ఒక్క కేంద్రంలోనే 2200 మంది కార్మికులున్నారు. ఇత్తడి రేకు బిందెలు తయారుచేయు పరిశ్రమ అజ్జరంలో పెద్దపెట్టున జరుగు చున్నది. 1200 మంది కార్మికులున్నారు.

"1945 ఆఖర్లో రాజమండ్రిలో అల్యూమినియం కార్మికులు, అజ్జరంలో ఇత్తడి కార్మికులు, కో-ఆపరేటివ్ యాక్టు క్రింద ఉత్పత్తి విక్రయసంఘాలు స్థాపించుకున్నారు. రాజమండ్రి అల్యూమినియం సొసైటీస్థాపించిన 9 మాసాల్లో రు 28000 లాభం చూపగల్గారు. ఈనాడు 1½ లక్షల రూ॥ వ్యాపారాన్ని సాగిస్తూ, రాష్ట్రానికి మార్గదర్శకులయ్యారంటే గర్వించదగ్గవిషయం. అజ్జరంలో ఇత్తడి కార్మిక సొసైటీవున్నా, రాజమండ్రిలోవలె కార్మికసంఘ ప్రాబల్యంలో కాక పెట్టుబడిదార్ల పెత్తనం క్రిందనే నడుస్తున్నదని చెప్పవచ్చు. దీన్నికూడ కార్మికులకే ప్రాతినిధ్యం వుండేటట్లు తీసుకొని రావల్సివుంది"

"ఈపరిశ్రమలో సంఘాలు స్థాపించిన 4 సం॥ల్లో కొన్ని కేంద్రాలో కార్మికులను సంఘటితపరచి, వెట్టిచాకిరి, రుసుములు, ¼ పౌ॥ మినహాయింపులు అరికట్టగల్గాం. పనిచేయుటకు కావల్సిన పనిముట్లు, యజమానులే పెట్టుకొనేటట్లు చేయగల్గాం. యజమానులు పనిచూపని కాలానికి ముదరా అమలు జరిపించుకోగల్గాం. బోనసులు, రేట్లు పెంపుదల కొంతవరకు చేసుకోగల్గాం"

"అయినా పరిశ్రమ తత్వాన్నిబట్టి కార్మికుడు రోజుకు 6, 7 గం॥ కన్న, నెలకు 15, 20 రోజులకన్నా ఎక్కువ పనిచేయులేడు. నెలసరి ఆదాయం 30, 40 రూ॥ మించి గిట్టుటలేదు. రాష్ట్రం మొత్తంమీద కార్మికులు చేయు పని ఒక్కటే అయినా, కూలి రేట్లలో ఎంతోతేడా వుంది. రాయలసీమ ప్రాంతాల్లో కార్మికులు చాల వెనుకబడి, అతిస్వల్పమైన కూలి రేట్లతో బాధపడుచున్నారు. కాళహస్తి యిత్తడి ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీ యాక్టు వర్తిస్తున్నా ఏ మాత్రం అమలు జరుగుట లేదు. [illegible] క్రిందకే రాలేదు. యుద్ధకాలంలో ఈ పరిశ్రమలోని యజమానులు విపరీత లాభాలు, 400% వరకు గుంజినా, కార్మికుల కూలిరేట్ల పెంపుదల అతి స్వల్పం. పని సెక్యూరిటీ లేదు. ప్రతి ఒక్క కార్మికునికి తలకు మించిన అప్పులు. 100కి 95 మందికి యిండ్లే లేవు. విద్య, వైద్యసౌకర్యాలు అసలే లేవు. పరిశ్రమద్వారా వచ్చే జబ్బులకు నివృత్తిలేక, 40 సం॥ కే పని చేయలేని స్థితికి తయారౌ చున్నారు."

"ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం మైన, అల్యూమినియం ఇత్తడిలో ఆ పరిశ్రమలకు చెందిన కార్మికులు ఎక్కడున్నా సంఘటిత పరచి, వారికోర్కెలపై ఆందోళన చేయవలసిన బాధ్యత మనపై వుంది" అని బాలాజీదాసుగారు హెచ్చరించిరి.

వివిధ కేంద్రాలనుండి వచ్చిన ప్రతినిధులు రిపోర్టు యిచ్చిన పిమ్మట, ఈ క్రింది "కనీసపు కోర్కెల" ప్రణాళికను ఏకగ్రీవంగా ఆమోదించారు.

1. (అ) వేతనాలు:—

అల్యూమినియంకార్మికులకుప్రస్తుతం ఈ క్రింది రేట్లు రాష్ట్రంమొత్తంమీద అమలు జరగాలి.

పోత, మట్న పనివారలకు 100 పౌనులకు	9—0—0
తర్నిపనివానికి	24—0—0
తోలూదేవానికి రోజుకూలి	2—0—0
దొడ్లు కట్టేవానికి ..	2—0—0
మట్టి బాగుచేసేవానికి..	1—0—0
చక్రం తిప్పేవారికి యజమానే యివ్వాలి.	2—0—0

నోటు

కొన్నిచోట్ల తర్నిపనివారు చక్రం తిప్పేవారికి వారిఆదాయంలో 3వ వంతు యిస్తున్నారు. కొన్నిచోట్ల 1-4-0 లేక 1-2-0 పురుషులకు స్త్రీలకు అనేరేటాలో యిస్తున్నారు. యీవిధానంమార్చి, తర్నివారు ½ వంతు యిచ్చుటో, లేక వైరెక్టుగా యజమాని 2-0-0 రోజుకూలి నిర్ణయించునట్లో చూడాలి. పైరేట్లు రాజమండ్రి, విజనగరం, బెజవాడలలో చాలకంపెనీలవారు యిస్తున్నారు. అందరికీ యీరేట్లు అమలుజరిగిన పిమ్మట, ఆర్గనైజింగు కమిటీ సమావేశమై వీటిపై రేట్ల డిమాండు ప్రవేశపెడుతుంది. యిదే యిత్తడిపోత పరిశ్రమకు కూడ వర్తిస్తుంది.

అల్యూమినియం పిట్టు పని వారికి అల్యూమినియం రద్దు, సుబుగులు కరిగించేవారికి 112 పౌ. కట్ట కరిగినందులకు 5-0-0, కొలిమివద్ద తోలుపూదే వానికి రోజుకూలి 2-0-0

1. (ఆ) ఇత్తడిపోత పరిశ్రమలో పనిచేయు కార్మికులకు

పోత, మట్న, తర్ని పని వారికి 1½ మణుగు బరువు 30 చెంబుల లెక్క (చెంబు తవిడు పుడికేది)	5-8-0
మట్టి బాగుచేయుట, దొడ్లు కట్టువానికి (చెంబు తవిడు పుడికేది)	4-12-0
మట్న పనివానికి సహాయంగా [illegible]	[illegible]
మట్టి బాగుచేయు కుర్రవానికి రోజుకూలి	1-8-0
పంకా వూదేవానికి ..	4-8-0
చక్రం తిప్పేవానికి .	2-0-0

నోటు:— పైరేట్లు యిపుడు రాజమండ్రిలో అమలు జరుగుచున్నవి. ఇవి రాష్ట్ర మొత్తంమీద అందరికీ అమలు జరగాలి.

(ఇ) అజ్జరంలో ఇత్తడి రేకుతో బిందెలు చేయువారికి ఇప్పుడిస్తున్న రేట్లు

నెలలో నాలుగురోజులు రేకు బాగు చేసినందుకు రోజుకూలి	1-4-0
మట్న వేసేవారికి బిందె 1 కి	0-2-6
36 బిందెలు తరిగే వానికి (2 రేకుల చేతాలానికి) రు 1 నుండి 3-0-0 వరకు	
చక్రం తిప్పేవానికి రోజుకూలి	1-0-0.

నోటు:— పై రేట్ల పైన 50% అధికంగా అమలు జరపాలి.

1. (ఈ) ఫాక్టరీలద్వారా జరిగే కాళహస్తి యిత్తడి & కంచు కార్మికులకు యిప్పుడు యిస్తున్న రేట్లు:

తరిగే వారికి 10 శేర్లు బరువుగల 4 మర చెంబులకు 3/4 శేరుల బరువుగల 36 లోటాలకుగాని పుదుపుల లెక్కపై కంట్రాక్టు కూలీ రేటు.	2— 0—0
పాలాపట్టేవానికి 6పురువులకు	0— 1—0
వైసుపూసేవానికి 300పూస్తే	2— 0—0
కరుగులుకట్టేవానికి దినకూలీ	1— 8—0
కొలిమిలో వేసేవానికి యీదు (మూస)కు	0— 8—0
కొలిమివూదే వానికి	0— 7—0
కరుగులుకట్టి దించే వానికి	0— 6—0
ఇతర చిల్లర పనులు చేసే స్త్రీలకు రోజు కూలి	0— 9—0

నోటు: ఇదికాక 1946 జూన్ నెల్లో 10రోజులు సమ్మెచేసి పైరేట్లలో స్వల్పమైనపెంపుదల, వైము బోనసు పోవర్ వైము రేటు, పొందగల్గారు. అయినా 30, 40 కన్నా మించి ఏ కార్మికునకు గిట్టలేదు. అందువలన పై రేట్లపై 25% అధికం చేయాలి.

2. ఒకే పని సమానంగా చేసే స్త్రీ కార్మికులకు (ఎక్కువగా చక్రంత్రిప్పే వారు) సమానమైన కూలి యివ్వాలి.

3. బోనసు: బోనసుగా యిచ్చిన సొమ్ము యజమానులు వాడకాల సొమ్ముగా పరిగణిస్తున్నారు. దీన్ని ఆపుచేయించి సంవత్సరానికి మూడు మాసాల ఆదాయం బోనసుగా పొందేటట్లు చూడాలి.

4. కార్మికులకిచ్చే వాడకాలలో (యజమాని అడ్వాన్సు సొమ్ము) స్థానిక సంఘాల నిర్ణయంప్రకారం మినహాయింపుచేసి, మిగతాసొమ్ము నెలవారీగా తీర్చుకోవాలి.

5. ప్రావిడెంటు ఫండు రూపాయికి 0-1-0 మినహాయించి, యజమాని 0-1-6 చేర్చి కార్మికునిపేర సొమ్ము [illegible]

6. ఆదివారాలకు బట్వాడాలు యిచ్చి శలవులు అమలు జరపాలి.

7. పనిచేయు గంటలు కాక అదనపు గంటలలో పని చేస్తే అదనపు కూలి రేట్లు అమలు జరపాలి.

8. పొరుగూరి కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్ళునప్పుడు సం॥లో 3 పర్యాయాలు రైలు చార్జీలు యజమానులివ్వాలి.

9. సంవత్సరానికి రెండు జతల దుస్తులివ్వాలి.

10. గాలి, వెలుతురుగల్గి, అగ్ని ప్రమాదం లేనట్టి, మంచినీరు, స్నానం, పాయిఖానాదొడ్లు మొ॥ సౌకర్యాలు గల్గినట్టి టిఫెన్ షెడ్లతో గూడిన షెడ్స్ లోనే పని చెప్పాలి. అన్ని ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీయాక్టు వర్తించాలి. ప్రభుత్వ చట్టాలు వర్తించాలి.

11. కార్మికులకు వైద్య సౌకర్యాని కయ్యే ఖర్చు యజమాని భరించాలి.

12. యజమానిపనిచెప్పక కంపెనీని తాత్కాలికంగా మూసినప్పుడు, కార్మికులకు వాదకాలిచ్చుటగాక ముదరాఇవ్వాలి.

13. ప్రమాదాలుజరక్కుండా రక్షణకై చేతులకు 'గ్లౌజు'లు, కళ్ళకు 'గాజ్' లు, చెప్పులు సప్లయి చేయాలి.

14. ఇండ్లసౌకర్యాలు:— పట్టణాలలో జనసమృద్ధి ఎక్కువై కార్మికులు అనారోగ్య ప్రదేశాల్లో తల దాచుకొంటున్నారు. అందువలన స్థానిక మునిసిపాలిటీలు, మునిసిపల్ స్థలాలుగాని లేక ప్రైవేటు స్థలాలు కమాండీర్ చేసి యుద్ధంపూర్వంరేటుకు కార్మికులకు అమ్మటంగాని, లేక న్యాయమైన రేటుకు అద్దెకివ్వటంగాని చేయాలి.

15. కో-ఆపరేటివ్ సొసైటీ ఆక్టు క్రింద కంపెనీలను చేర్చుటకు ప్రభుత్వం ప్రోత్సహించి తోడ్పడాలి.

16. యజమానులు స్వార్థంతోఅల్యూమినియం బ్లాక్‌మెటల్, 50% వరకు కలిపి పాత్రలు తయారుచేయుటవలన ప్రజలలో అయిష్టత వ్యాపించింది. దీని వలన సరుకు విలువ తగ్గుటేకాక, పరిశ్రమ క్షీణించి కార్మికుల నిరుద్యోగానికి దారితీస్తుంది. దీన్ని ప్రతి కార్మికుడు ప్రతిఘటించాలి.

బ్లాక్‌మెటల్ ఉపయోగించ కుండా చేయవలయును.

17. ప్రభుత్వం ఆంధ్రలో మిషనరీపై అల్యూమినియం, ఇత్తడి తయారు చేయుసాధనాలు తెప్పించి, కార్మికులకు ఉచితంగా శిక్షణయిచ్చి ప్రోత్సహించవలయును. మరియు రాష్ట్రంలోని అల్యూమినియం, ఇత్తడి ఖనిజసంపదకు ఉపయోగించేటట్లు దానికై పరిశోధనశాలలు స్థాపించేలాగుప్రభుత్వాన్ని కోరాలి.

18. ప్రభుత్వ గ్రాంటుతో వయోజన విద్యాలయాలు స్థాపించాలి.

19. ఈ పరిశ్రమలోని కార్మికులందరికి అవసరపు రేషన్ అమలు జరపాలి. మిల్లుబట్టల కోటా వర్తకుల ద్వారాకాక సంఘాలద్వారా సరఫరా చేయించాలి.

స్థానిక సంఘాలకు, కార్మికులకు హెచ్చరిక

[illegible] నలిగిపోయి. రు. 500నుండి2000వ అడ్వాన్సులు తీసుకుంటున్నారు. యజమానులకు అప్పుగా ఏర్పడి. కులను కొనుటగా తయారై బానిసలతయారు చేస్తుంది. ఈ విధానా వెంటనే అరికట్టాలి.

కార్మికులుసాంఘికదురలవాట్లకులోతినస్వల్పరాబడిని దుర్వినియోగం చేకుండా, కట్టునిట్టాలుచేయాలి. లైబ్రరీ వార్తాపత్రికాపఠన కేంద్రాలు, వయోవిద్యా ప్రచారంద్వారా రాజకీయ ఆ సాంఘికాభి వృద్ధికై కృషిచేయాలి.

తగవులను పరిష్కరించుటకు, పులతీర్పు కమిటీలను ఏర్పాటు చేయా (ఉ:రాజమండ్రి)లోవలెకంపెనీకమిటీ 3 తో ఏర్పాటు చేయాలి. కట్టుదిట్టపై వాలంటీర్ నిర్మాణం చేయాలి. సంఘలేనిచోట్ల వెంటనే సంఘాలు స్థాపిరిజిష్టరు చేయించాలి. రాష్ట్ర సంఘాఆంధ్రరాష్ట్రట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ అనుబంధంగా చేర్చాలి.

రాష్ట్ర మహాసభ

ఆంధ్రరాష్ట్ర అల్యూమినియం ఇత్తడికార్మిక మహాసభ 1947 మా నెలలో రాజమండ్రిలో జరుపుటకు యించడమైనది.

రాష్ట్ర ఆర్గనైజింగు కమిటి

రాష్ట్ర మహాసభలోగా కార్యక్రమా కొనసాగించుటకు యీ క్రింది వారి రాష్ట్ర ఆర్గనైజింగు కమిటీని ఎన కొన్నారు.

అధ్యక్షులు
శ్రీ. జి. యస్. బాలాజీదాస్

ఆర్గనైజర్లు
శ్రీ దుంగల సన్యాసిరావు (రాజమండ్రి అల్యూమినియం సంఘ)
శ్రీ మావూరి సుబ్రహ్మణ్యం (రాజమండ్రి ఇత్తడికార్మిక సంఘ)

సభ్యులు
శ్రీ మెట్ల వెంకట్రావు (బెజవా)
శ్రీ పెదిరెడ్ల ముత్యాలు (రాజమండ్రి)
శ్రీ దూబ సన్యాసి (ఏలూరు)
శ్రీ పసుపులేటి వెంకటప్పయ్య (కాళహస్తి)
శ్రీ జి. రాజేశ్వరరావు (విజయనగరం)
శ్రీ కాకి మీరయ్య (అనకాపల్లి)

పరిశ్రమపై పుస్తకం

పరిశ్రమపై, కార్మికుల పరిస్థితు వారి కోర్కెలపై ఒక నెలరోజుల పుస్తకం తయారు చేయుటకు, దా కావలసిన సొమ్మును రాష్ట్ర ఆర్గనైజిం కమిటీ భరించుటకు తీర్మానించారు.

పేపర్‌మిల్ వర్కర్లు సమ్మె వాయిదా

రాజమండ్రి, ఫిబ్రవ

ది 8-2-47 న జరుగవలసిన రాజమం ఆంధ్రా పేపరుమిల్లు కార్మికుల వాయిదా పడింది. గవర్నమెంటు ఆర్బి కేషన్ వేసినందువలన సమ్మె వాయి వేయుటకు కమిటీ నిర్ణయించింది.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా రు.	24—0
అర్ధ సం॥ చందా	12—0
విడిపత్రిక	0—1
వారపత్రిక సం॥ చందా	8—0
వారపత్రిక	0—3

నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు జీవిత ప్రమాణం బట్టి జీతాలు వుండాలి

ఆంధ్ర రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రకటన

"మదరాసు ప్రభుత్వము యీమ[ధ్య] నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రకటించిన జీతాలు [illegible] ఉద్యోగులందరిలో తీవ్రమైన అసంతృప్తి కలుగజేస్తోంది.

గంపెడాశతో చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశించిన క్రింది తరగతి ఉద్యోగులందరూ జీవిత [వ్యయా]లు విపరీతముగా పెరిగిన నేటి [రోజు]ల్లో కుటుంబాలతో నానాయిబ్బంది పడుతున్నారు. ప్రజాకనేక వాగ్దానాలు యిచ్చి అధికారము స్వీకరించిన కాంగ్రెసు మంత్రివర్గము, నాన్ గెజెటెడ్ ఉద్యోగుల కోర్కెలను పెడచెవిని పెట్టి వాయిదా వేస్తూ వచ్చింది. కాని, తమ జీతాల [పెం]పుదలకు మాత్రము, మంత్రులు [పద]వి స్వీకరించినతోడనే ఎటువంటి [జా]గు చేయలేదు. యుద్ధానికి పూర్వము [పు]చ్చుకొన్న జీతాలకు మూడురెట్లు [(ఇ]తర ఎలవెన్సులు లేకుండా) పెంచు[కొ]న్నారు.

నాన్‌గెజెటెడ్ ఉద్యోగుల కోర్కెలు [తీర్చ]డం ప్రభుత్వానికి జాగుచేస్తూంటే [గ]త్యంతరములేక తమ హక్కులను [సాధిం]చుకోడానికి సమ్మెచేయవలసి వస్తుం[ద]ని వారిసంఘము హెచ్చరించింది. [ప్రభుత్వం వారి]ని బెదిరిస్తున్నారని [illegible] తప్పుకు అర్థము చేసుకొని, [illegible] మంది గుర్తించిన వారి సంస్థ [ల] రికగ్నిషనను రద్దు చేస్తామని, [నోటీ]సు ఉపసంహరించుకోవాలని [హెచ్చరి]ంచారు, దీంతోపాటు ఉద్యోగు[ల] [illegible] రేకెత్తించారు, ఇది [illegible] నేడు చూస్తున్నది [illegible] పరిపాలనా విధానమే.

కన్నీళ్ళు తుడవడానికి

[illegible] కాలయాపనతో యిప్పుడు [ప్రభుత్వ]ము ప్రకటించిన జీతాలస్కేలు [illegible] జీతాలు, [illegible] నిర్ణయించినప్పటికి కూడ యిది న్యాయపద్ధతిని జరుగలేదు. ప్రభు[త్వ] [సహిత]ము యీ ఉద్యోగులకిచ్చు జీతాలు చాల తక్కువ అని అంగీక[రి]స్తున్నట్లేక, వీటిపెంపుదల ఏసూత్రా[నుసారంగా] జరపదారో నిర్ణయించలేదు. "[illegible] పెంపుదలం చేశాము" అని మన [మంత్రు]లు సంతృప్తిపడినంత మాత్రాన [illegible] నూరేళ్ళుండా పనిచేసే యీ ఉద్యో[గు]ల కుటుంబాలకు తిండి, యితర సౌక[ర్యా]లు, రావు. యుద్ధానికి పూర్వము [illegible] జీవితపరిమాణము 100% నుండి [illegible]0% వరకు పెరిగింది. కాని ప్రభు[త్వ]ము పెంచిన జీతాలు మాత్రము [illegible]% నుండి 80% కంటె ఎక్కువలేదు. [ప్ర]భుత్వము విషయములో ఎటువంటి [illegible]లేదు.

[illegible] అనంతమూర్తి పెంపుదలకో [illegible] మత్స్యరు నాన్‌గెజెటెడ్ ఉద్యోగులకు [illegible]ముందేసింది. అదికాకుండా [illegible] అడుగుమాటగా తేర్చేసింది. [ప్రభు]త్వపు స్కేలుబట్టి అధికపు వేతనం [illegible] ఒక ఉద్యోగి 15 సంవత్స[రాల] [illegible] నౌకరీలో రాపిడి అయితేగాని [illegible]. అంటే మన ప్రజా ప్రభు[త్వ]ము తమకింద బరువును మోసే [ఉద్యో]గులకు చిన్న జీతగాండ్రందరికి 15 సంవత్సరాలకు ఒక మోక్షమార్గాన్ని చూపెడుతుందన్నమాట. ఈలోగా యీ సేవకుల బ్రతుకు నోరు మెదపకుండా వుండవలసిందే అంటూ ప్రభుత్వ ప్రకటన ఉద్దేశ్యము.

ఈమధ్యను సెంట్రల్ గవర్నమెంటు నియమించిన జీతాల కమిషన్‌వారు, తమ రిపోర్టులో ప్రకటించబోయే ఉద్యోగుల సదుపాయాలగురించి, మదరాసు ప్రభుత్వంమాత్రం తమక్రింది ఉద్యోగుల విషయమైతంపెట్టదట. ఉదారణీసైతం సబబైనదికాదు. కాంగ్రెసు మంత్రులు తోరణీతాముచేసేపనులు తామేసంతృప్తి పరచాలికున్నట్లు వుండకూడదు, ప్రజలకెంత మాత్రం శ్రేయస్సు, ఎటువంటి మార్పు లను తెస్తుందాలి అని ఆలోచనేలేదు. పోతే ప్రజలు తమ కష్టాలను వివరించి నివర్తించమని కోరుతూండే ప్రజాసంస్థలపై విరుచుకుపడడం మాత్రం వీరిలో కొత్త మార్పు.

విపరీతమైన వ్యత్యాసాలు

యిప్పుడు నిర్ణయించిన జీతాల స్కేలుద్వారా చాలకాలము బట్టి సర్వీసులో వున్న ఉద్యోగులలో 80% కి మాత్రము పెంపుదల నామ మాత్రముగా ఉంది. వారికిప్పుడు అదనంగా ముట్టే జీతాలు, రు 8, 10, లేక 12 మాత్రమే. ఒకన్యాయమైన సూత్రాన్ని అవలంబించక పోవడమే కాకుండా ప్రభుత్వ స్కేలుము విపరీతవ్యత్యాసాలతో కూడి ఉంది. సాంవత్సరిక పెంపుదలసహితం సర్వీసును బట్టి కొంతమందికి హెచ్చుతూంది, కొంతమందికి తగ్గుతూంది. సర్వీసు ఎక్కువగుతున్న కొద్దీ కొంత మందికి యింక్రిమెంటులు తగ్గడము, కొంతమందికి యింక్రిమెంటులు హెచ్చడము ఏసూత్రాన్నిబట్టి నిర్ణయించిందో మన మంత్రులకే తెలియాలి.

లెక్కలమతలబు

ప్రభుత్వము ఏన ప్రకటనలో యీస్కేలుద్వారా ఏన్నోలక్షలు అధిక ఖర్చు అవుతూందని కొన్నిలెక్కలు యిచ్చింది. వాస్తవమే ప్రజలకు అవసర ఖర్చులు తలపెడితే ఖర్చు కనపడుతూంది. "ఎంతఖర్చో" అని ప్రజల్లో చాటు కొనేటప్పుడు మన మంత్రులు ప్రజల దగ్గరనుండి ఎంత డబ్బు రాబెట్టు తున్నారో, అది కూడా చెప్పవలసి ఉంటుంది. ఇంతకు ముందుఎంత వచ్చేది యిప్పుడు ఎంతఎక్కువవస్తూంది. ఈపెంపుదలకు జీతం యింక్రిమెంటుకు వున్న సంబంధం తెలిసికొంటే వాస్తవిక పరిస్థితిఅందరికీ అర్థమవుతూంది. ఆర్థిక సంధులు యితర రహస్యాలతో, చాటు యీరహస్యాన్నిసహితం కప్పిపుచ్చుతారు. ప్రజాసంస్థలు సహితము అపారమనే మాటంటే సరియైన మార్గము కాదు. నేడు ప్రభుత్వపు తక్కువ జీతగాండ్రకు కాము యిచ్చిన యింక్రిమెంటులతో లెక్క చేస్తే, ప్రభుత్వము రాబడిలో 22% మాత్రమే ఖర్చు అవుతూంది. యుద్ధానికి పూర్వము యీఖర్చు రాబడిలో 44% ఉండేది. కనుక మన ఆర్థిక ఆరాటక పరానము ప్రభుత్వపు లెక్కలద్వారా తెలి యదము అసాధ్యముకనుక యీ లెక్కలను ప్రయోగించకుండా మనమంత్రులు ఉద్యో[గు]ల జీతాలను జీవిత పరిమాణమును బట్టి పెంపుదల చేస్తే అందరికీ సమ్మతమైన మార్గముగా ఉండేది. అది నేడు జరగలేదు.

ఉపాధ్యాయులకు మరీ అన్యాయం

ఈ స్కీములో ఉపాధ్యాయులకు మరీ అన్యాయము జరిగింది. ప్రభుత్వ సేవకులే అయిన ప్యూనుకీ యింటిలో గుమస్తాలకు, ఉపాధ్యాయులకు వ్యత్యాసము చూపెట్టబడింది. ఎలిమెంటరీ ఉపాధ్యాయులకు రూ 20, లేక రూ 25 యిస్తూ, లోవరు డివిజను గుమస్తాలకు రూ 30, లేక రూ 45 నిర్ణయించారు. ఒకరినుంచి యింకొకరిని విడదీయడమే దీని ఉద్దేశము. ఉపాధ్యాయులకిచ్చే జీతాల్లో ఒకే తరగతివారికి లోకల్‌బోర్డు ఉపాధ్యాయులకు, గవర్నమెంటు పాఠశాలల ఉపాధ్యాయులకు, ఎయిడెడ్‌స్కూలు ఉపాధ్యాయులకు జీతాల్లో తిరిగి వ్యత్యాసము కల్పింపబడింది.

జీతాల స్కేలులో యీ లోపాలే కాకుండా, ఉద్యోగులందరికి యింటిఅద్దె అలవెన్సు, అసందర్భంగా ఉంది. మదరాసు బయటివారికి నెలకు రు 5 లు మాత్రమే సరిపోని విషయము. ఓవరు టైము ఎలవెన్సుకాని, విద్యాసహాయక అలవెన్సు కాని లేనేలేవు.

ట్రేడ్‌యూనియన్ల కర్తవ్యం

నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంస్థలు, ఉపాధ్యాయుల సంస్థలు తమ కోర్కెలపై ప్రభుత్వప్రకటన అసంతృప్తిగా ఉందని, ప్రభుత్వము త్వరలోనే తమ హక్కులను అమలుపెట్టడానికి పునరాలోచించాలని కోరుతూ తీర్మానిస్తూ ఆందోళన సాగిస్తున్నాము.

ఆంధ్రట్రేడ్ యూనియనులు తమ సోదర సంస్థలగు ఉద్యోగుల, ఉపాధ్యాయుల కోర్కెలను బలపరుస్తూ అన్ని విధాల సహాయము చేయాలని కోరుచున్నాను.

(5 వ పేజీ తరువాయి)

స్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడుతూ, "ఈ సమస్య ప్రత్యేకంగా పరిశీలించాలని, 5, 6 ఎకరాలవారుకూడా వున్నారనీ, కొన్ని రకాల యీనాము లున్నాయి" అంటూ మాట్లాడారు. కాని జమీందారీ రైతుకూ, ఈనాం రైతుకూ భేదంలేదని ప్రకటించలేదు. ఈ స్థితిలో తంజావూరులోనేకాదు, మన జిల్లాలో 200 గ్రామాలున్నాయి. పురుటూరు, చిరిచింతల, పురిటిపాడు గ్రామాల్లో దాదాపు 10 సం॥ నుంచి వ్యాజ్యాలు జరుగుతున్నాయి.

రైతులు తమ కాళ్ళమీద తాము నుంచుని తమ సంఘాలను బలపర్చుకోవాలి. న్యాయమైన హక్కులకొరకు రాజకీయకక్ష భేదాలు లేకుండా ఐక్యంగా ఆందోళన జరపాలి. అప్పుడు ప్రకాశం గారు తమ ఆర్డినెన్సులోని విధానం పొరపాటును మార్చుకోగలుగుతారు.

జమీందారీ విధానం రద్దు తీర్మానంగా గాక బిల్లుగా రావాలి. జమీందార్లకు నష్టపరిహారం యివ్వకూడదు. అలా ఈయడం అన్యాయం.

ఈనాంరైతుల విషయంలో ఏవిధమైన కాలవిలంబన కూడదు.

జమీందారులుబినామీగా 14-7-1937 తరువాత యిచ్చిన పట్టాలు, క్రయాలు రద్దుచేయాలి.

జలాధారాలు, నామునాయక భూములు, అడవులు-వీటియందు జమీందారుకు ఎట్టిజోక్యం లేకుండా చేయాలి.

ఇందుకుగాను గ్రామాలలో మీటింగులు పెట్టి ప్రధానిగారికి, రివిన్యూ మంత్రిగారికి తీర్మానాలు, టెలిగ్రాములు పంపాలి.

ఆర్డినెన్సును రద్దుచేసి డిటెన్యూలను బేషరతుగా విడుదల చేయాలని కోరాలి.

కనీస జీతాల నిర్ణయానికై కలకత్తా ట్రాంవే పనివారల పోరాటం

(మా విలేఖరి)

కలకత్తా, జనవరి 31

జనవరి 21 వ తేదీ నుండి కలకత్తాలోని ట్రాంవే పనివారు 8 వేలమంది కనీసవేతనాలు కోరుతూ సమ్మె ప్రారంభించారు.

వారి ప్రధానమైన కోరిక యిప్పుడిస్తూన్న జీతం నెలకు రు. 22-8-0 లు గాక (కలకత్తాలో రు. 22 లు జీతం) రు. 40 లు కావాలని.

రెండోకోరిక రెండు నెలల జీతం బోనసుగా ఇవ్వాలని.

ఈ కోరికలకై వారు 7 నెలల నుంచి ఆందోళనచేస్తూన్నా లక్షలకొలది రూపాయలు లాభం గడిస్తూన్న తెల్లయజమానుల కంపెనీ కదలలేదు. లండన్‌లో వున్న డైరెక్టర్ల బోర్డు ఆలోచిస్తూందనే ఇంతకాలమూ వాయిదావేస్తున్నారు. కాని, ఆ ఆలోచన ఎంతకూ తెమలక పోవడంచేత కార్మికులే చొరవ తీసుకొని సమ్మె ప్రకటించారు.

జాతీయపత్రికల విజాయితీ

తమకు లక్షల లాభాలు గడించి పెడుతూన్న కార్మికులు, జీవితానికి సరపడే జీతాలు కావాలంటే కదలని కంపెనీ యజమానులు వేలకొలది రూపాయలు ఖర్చుపెట్టి కలకత్తాలో విజాయితీ పత్రికలన్నింటిలో సమ్మెకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టడానికై వారాలతరబడి ప్రకటనలు చేసి, ప్రచారము సాగించారు. జాతీయపత్రికలమని కొనే హిందూ-ముస్లిం పత్రికలు, జీవితావసరాలకు పోరాడుతూన్న కార్మికులను సమర్థించడాని గాని, దేశాన్ని ప్రజలనూ దోచుకుపోతూన్న తెల్లపెట్టుబడిదార్లు తమకు డబ్బు యిచ్చిందని, వారి కోసం ప్రచారంచేయడం దేశద్రోహం, ప్రజాద్రోహం అని గుర్తించలేక పోయాయి.

కాని, తమజాతీయ పత్రికల స్వభావాన్ని కలకత్తా పౌరులు ఎరుగుదురు. పెద్దపెద్ద పోరాటాలలో (దారక నావికుల తిరుగుబాటు సందర్భంలో) జూలై నెలలో జరిగిన ప్రదర్శనాలలో, ట్రాంవే పనివారు ప్రజలతరపున నిలబడ్డారని ప్రజలు ఎరుగుదురు. ఆగస్టులో కలకత్తా వీధులలో మత దురహంకారుల కారణంగా రక్తం ప్రవహిస్తున్నప్పుడు ట్రాంవే కార్మికులు తమ ఎర్రజెండా నాయకత్వాన మత కలహాలనాపడానికీ, ప్రజలకు రక్షణ యివ్వడానికీచేసినకృషిని కలకత్తానగరం ఎరుగును. అందుచేతనే ప్రయాణ సౌకర్యాలులేక ప్రజలుఎంతోయిబ్బందిపడుతూ కూడా (రోజూ కలకత్తా ట్రాములలో 10 లక్షల మంది ప్రయాణం చేస్తారు) ట్రాంవే కార్మికులను బలపరుస్తున్నారు.

లీగు మంత్రివర్గం కుంటిఎత్తు

బెంగాల్‌లోని లీగ్ మంత్రివర్గం జీవితావసరాలకై పోరాడుతూన్న హిందూ-ముస్లిం కార్మికులను బలపరచడానికి బదులు తెల్లకంపెనీ యజమానులను బల పరుస్తూంది. ఈ ఏడునెలలనుండీ కార్మికులు ఎన్నో విజ్ఞప్తులు పంపారు, సమ్మె నోటీసు విచ్చాక ట్రాంవే కార్మికులకు, కంపెనీ యజమానులకు సంధి కుదుర్చాలని ప్రభుత్వంవారి లేబరు కమీషనరు బయలుదేరి వీరి సమావేశానికి తాము రాకుండా జాగుచేశారు. తర్వాత మంత్రివర్గం విచారణక్రమం చేస్తానంటూ చెప్పింది. వారి ప్రకటన చేసేటంతటికి సమ్మె లేదీ ఒక్కవారం మాత్రమేవుంది ఇదివరకు ఇల్లాగే ఆఖరు నిమిషంలో విచారణక్రమం పేయరం (విచారణ క్రమం చేస్తామని ప్రభుత్వం చెప్పాక సమ్మెసాగిస్తే అది చట్టవిరుద్ధంఅని ప్రకటించవచ్చు) సమ్మె విరిపిన వెనుక కార్మికులను మోసపుచ్చడము రెండు పర్యాయాలు జరిగింది. ఆ అనుభవంతో కార్మికులు ప్రభుత్వాన్ని ఒక హామీ అడిగారు. కనీస వేతనాలను చట్టంప్రకారం నిర్ణయించి, వాటిని అమలు జరుపుతామని మంత్రివర్గం హామీయిస్తే విచారణకర్త నియామకానికి ఒప్పుకుంటామన్నారు. కాని, తెల్లకంపెనీ యజమానుల మాటకాదని, జీతాలశాసనం చేయడానికి మంత్రివర్గానికి దమ్ములు లేవు. సమ్మె వాయిదావేయ్యమని కార్మికులమీద విరుచుకుపడగలరేగాని, ఆరోదన త్వరగా తెమల్చమని తెల్లయజమానులను అడగలేరు.

ఇంక సమ్మె ప్రారంభించాక తప్పలేదు. అప్పుడు మంత్రివర్గం సమ్మె న్యాయశాస్త్ర విరుద్ధమని హెచ్చరించి, పురవాసులు ప్రయాణ సౌకర్యాలులేక ఇబ్బందులు పడుతున్నందుకు మొసలి కన్నీరు కార్చింది సమ్మెను విచ్ఛిన్నం చేయడానికై తీవ్రచర్యలు తీసుకోవాలని తెల్లయజమానులు కోరుతూ, మత కలహాలను అణచడానికి తయారుచేయబడిన ఆర్డినెన్సును ఉపయోగించి కార్మిక నాయకులను అరెస్టుచేయమని మంత్రివర్గంయొక్క వేరువేరు శాఖలకు వార్తలు పంపుతున్నారు....

అంతా ప్రజలచేతుల్లోవుంది

నేడు కలకత్తాట్రాంవేపనివారు కనీస వేతనాల నిర్ణయానికై ధీరత కార్మికులందరి పోరాటాన్ని సాగిస్తున్నారు, ఈపోరాటంలో హిందూ-ముస్లిం భేదాలు మరచారు, ఆంగ్లో-ఇండియనులు, క్రిష్టియనులు వచ్చి చేరారు. శ్రామికవర్గం ఒక్కటిగా నిలబడింది.

తెల్ల యజమానులు, ప్రజలలో మత కలహాలు కావాలనేవారూ, స్వార్థపరులూ వారిని అణచడానికి ఒక్కటయ్యారు.

ఇప్పుడు పోరాటఫలితం ఏలా వుం[డే]దీ ప్రజలచేతిలోవుంది. తెల్ల యజమానుల, వుద్యోగుల కుట్రలను ఎదిరించి కార్మికులప్రక్క మంత్రివర్గం నిలబడేటాగ చేయడమో, తెల్లయజమానులఆజ్ఞలను శిరసావహించేటట్లుగా తదస్థంగా పూరుకోవడమో ప్రజలమీద ఆధారపడి వుంది.

కరీంనగరం జిల్లాలో పోలీసు రాజ్యం

కరీంనగరం జిల్లాలో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలపైనా, ప్రజలపైనా ప్రభుత్వం పెద్ద యెత్తున దాడి ప్రారంభించింది. నాయకులందరిమీదా వారంట్లున్నవి. కార్యకర్తలందరిమీదా కేసులు బనాయించబడినవి. ఉద్యమాన్ని అణచివేయాలని ప్లాను వేశారు.

సిరిసిల్ల తాలూకాలో ఆంధ్రమహాసభ బలంగా ఉన్న గ్రామాలలో మల్లారెడ్డిపేట యొకటి, చుట్టుప్రక్కల 30, 40 గ్రామాలకు ఇది తలమానికంగా ఉన్నది. ఇవటీలనే దోపిడీదార్లకు, లంచగొండి ఉద్యోగుకు వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు ఐక్యంగా పోరాడి అనేక విజయాలు సాధించారు.

మల్లారెడ్డిపేటపై దాడి అరెస్టులు, చిత్రహింస

ఇప్పుడు ఆ ప్రాంతపు దోపిడీదారులు, లంచగొండి ఉద్యోగుల కుట్రపన్ని, ప్రజల మీద, నాయకులమీద కేసులు బనాయించారు. మొత్తం 17 మందిమీద కేసు, తాలూకా నాయకులు అమృతలాల్, గోపాల్‌రెడ్డిగార్లను గూడ ఈ కేసులో యిరికించారు. 19 జనవరి (19 ఇవ్వందారు) తేదీన పోలీసు సబిన్‌స్పెక్టరు పోలీసు సిబ్బందితో గ్రామంపైన దాడి చేసి 9 మంది గ్రామముఖ్యులను అరెస్టు చేశారు. తక్కిన 8 మంది కొరకు వెతుకుతున్నారు. అరెస్టుచేయబడిన వారిని ఆరోజే సిరిసిల్ల మున్సఫ్‌కి చేర్చారు. సబు జైలులో స్థలంలేదని సిరిసిల్ల పోలీసుస్టేషన్ లోనే ఉంచారు. అక్కడ పోలీసులు వారిని అతిక్రూరంగా హింసించారు. లాఠీలతో బాదారు. వారి బంధువులవద్దనుండి రోజుకు 10 రూపాయలు లంచం లాగారు. సబు జైలులో చేర్చినతర్వాత గూడ అందరికాళ్ళకు అరదండాలు వేసి సిరిసిల్ల గ్రామమంతటా త్రిప్పారు. ప్రజలదిచూచి చాల అసహ్యించుకున్నారు. స్థానిక వకీళ్ళు ప్రజలతరపున పని చేయడానికి నిరాకరించారు. కరీంనగరంనుండి శ్రీ వెంకట రాజన్న అనదాని వకీలుగారిని ప్రజలేర్పరచుకున్నారు. 25 జనవరినాడు జామీనుమీద విడుదల చేయాలని దరఖాస్తు పెట్టగా 29 జనవరికి దరఖాస్తు విచారణకై మున్సఫు (మ్యాజిస్ట్రేటు) వాయిదా వేశాడు. పోలీసులు రిమాండులో ఉన్నవారిని దెబ్బలు కొట్టిన విషయం మాజిస్ట్రేటు దృష్టికి తెస్తే లక్ష్యపెట్టలేదు. అక్రమసంఘం సభ్యులనీ, పనులు మాన్పించి బాధిస్తున్నారనీ నేరం మోపారు. ఒకవైపు జైలులో పెట్టబడిన ప్రజలను విడుదలచేస్తామని ప్రకటిస్తూ నాటకమాడుతున్నారు. ఇంకొకవైపు నిర్నిమిత్తంగా ప్రజలను అరెస్టుచేసి జైలులో పెడుతున్నారు.

పటేల్ పట్వారీల దోపిడిని ఎదుర్కొన్నారు

ఈ గ్రామ ప్రజలందరూ అన్ని కులాలు, వృత్తులవారూ ఐక్యమై స్థానిక మాలీపటేలు, పటువారి సాగించే విపరీత దోపిడీ, వెట్టిచాకిరి భరించలేక ఆంధ్రమహాసభలోచేరి ఐక్యమయ్యారు. చిరకాలంనుండి రైతులు సాగుచేస్తున్నపోరంబోకుభూములు-120 ఎకరాలు నూనపద్ధతిలో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనిన ఒకసిపాయి నెక్కడినుండో పట్టుక వచ్చి అతనిచేత దరఖాస్తు పెట్టించి పట్టాచేయించి పటువారి తనపేర మార్పించుకున్నాడు. రైతులను తొలగించాడు. పైగా రైతుల వరిపొలాలకు పోయే నీటిని దరిని చేసి ఆ నీటిలోనే దానాక్రమించుకున్నపై భూమిని సాగుచేసుకోసాగాడు. రైతులు ఆంధ్రమహాసభ నాయకత్వంలో ప్రతిఘటించి ఆ నీటిని తమ పొలాలకు మళ్ళించుకున్నారు. ఇంకా చాల పోరంబోకు భూములను ఆ పటేలు పటువారిలే ఆపుకొని రైతుల పశువులను రానీయక తమ పశువులనే మేపుకుంటుంటే ఆంధ్రమహాసభ నాయకత్వంలో రైతులు తమ పశువులను ఆ భూములలో తోలి మేపుకున్నారు. పై దోపిడీదారులు తమ దాన్యపు నిలువలను బ్లాకుమార్కెటులో అమ్మడానికి గ్రామంలో దాస్తుంటే ప్రజలు అపారు "మీరివిధంగా ఉన్నధాన్యమంతా బ్లాకుమార్కెటులో అమ్ముకుంటే ప్రభుత్వాని కొలుగుపన్ను మాకు తిండికి గూడా లేకుండా మాయింద్లలోనుంచిధాన్యం ఊడ్చుకపోతారు. ఇక్కడి ప్రజలేమో కూటికి మాడవలసి వస్తుంది." అని ప్రజలు ఖచ్చితంగా చెప్పారు.

ఈవిధంగాం ఈ గ్రామ ప్రజలు ధైర్యంగా పోరాడటం, చూచి దోపిడీదార్ల గుండెలు దడదడ కొట్టుకొనసాగినవి. చుట్టు ప్రక్కల ప్రజలు ఈ గ్రామ ప్రజలను ఆదర్శంగా తీసుకొని తమ హక్కుల రక్షణ కొరకు కదలసాగారు. ఇది చూచి చుట్టు ప్రక్కల దోపిడీదార్లకు, అధికార్లకు వెర్రి యెత్తింది. ఈ గ్రామంమీద దెబ్బ తీస్తేగాని యిక తమ దోపిడీకి రక్షణలేదనుకున్నారు. ఈ ప్రాంతపు దోపిడిదారులు గైసింగారం రాజేశ్వరరావు, అక్కపల్లి గోపాలరావు, రామచంద్రారెడ్డి మున్నగువారున్నూ, తాలూకాలోని యింకా కొందరు దోపిడీదార్లు అగంరావు (చీర్లవంచ), విశ్వనాథరెడ్డి (కనగర్తి), రంగారావు (తాడూరు) వీరంతా కలసి కూడబలుక్కొని అదునుకొరకు చూస్తున్న అధికారులతోగూడ కలసి కుట్రబన్నారు. పోలీసులకు 1500 రు॥ లంచం మేపారు దీని ఫలితమే ఈ కేసులు, అరెస్టులు, హింసాకాండ.

స్వాధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకోవడానికి పూనుకొన్నాడు.

రైతులు ఆంధ్రమహాసభ నాయకత్వంలో ఐక్యమై ప్రతిఘటించారు. చుట్టు ప్రక్కల పెద్దల యెదుట ఆ భూములపైన హక్కు రైతులదేనని ఆంధ్రమహాసభ నాయకులు నిరూపించి ఒప్పించారు. రైతులా భూములను స్వాధీనపర్చుకొని (కబ్జా) ఎన్నటికీ వదలమని గర్జించారు. ఎవరడ్డం వచ్చినా సరే ఎదిరిస్తామని దృఢ నిశ్చయాన్ని ప్రకటించారు. ఆ దోపిడీ వతందారు నిప్పుదొక్కిన కోతివలె సిరిసిల్ల తాలూకాలోని యితర దోపిడీ వతందారుల వద్దకి, అధికారులవద్దకి తిరుగుతున్నాడు. కరీంనగరం జిల్లాలో దోపిడీ దౌర్జన్యాలకు ప్రసిద్ధిగాంచిన అక్కన్నపేట చొక్కారావు ఇతనికి దగ్గిరబంధువు. ఇతనికి జిల్లా అధికారులతో సన్నిహిత సంబంధాలున్నవి. మల్లారెడ్డి పేట ప్రజలపైన కేసును సృష్టించినవిధంగా ఈ గ్రామ ప్రజలపైన గూడా యొక పెద్ద కేసును కల్పించాలని కుట్రలు పన్నుతున్నాడు.

ఆంధ్రమహాసభ కార్యకర్త కిష్టయ్యగారి అరెస్టు

కాళ్ళకు బేడీలు వేసి సిరిసిల్లయంతటా త్రిప్పారు

నాగారంగ్రామ ఆంధ్రమహాసభ కార్యకర్త టి. కిష్టయ్యగారు రాజ్యాంగ సంస్కరణల బహిష్కరణ వారంసందర్భంలో గ్రామాల్లో కరపత్రాలు పంచి పెట్టి సంస్కరణల వ్యతిరేకప్రచారం చేశారు. చీర్లవంచగ్రామంలో గూడ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ గ్రామం వతందారు అగంరావు పచ్చి దోపిడీగాడు, పరమ రాక్షసుడు. గ్రామ ప్రజలనితడు పెద్దబాధలకంతులేదు, ప్రభుత్వోద్యోగులకు లంచాలు, విందులిచ్చుకుంటూ తనదోపిడీని కొనసాగించుకుంటున్నాడు. వయోవృద్ధుడైన తన కన్నతండ్రిని గూడ వంగబెట్టి తన కాలిచెప్పుతో వీపుదీరే బట్టుకొట్టిన రాక్షసుడు. ఈద్రోహి పై కార్యకర్తను పట్టుకొని దెబ్బలు కొట్టించి కరపత్రాలు పంచునామాచేసి, సిరిసిల్ల సబిన్‌స్పెక్టరువద్దకి పంపించాడు. అప్పటికి వదిలిపెట్టి, తిరిగి 20 వ జనవరినాడు స్వగ్రామంలో అరెస్టుచేశారు. సిరిసిల్లకు తీసుకొని వచ్చి రెండుకాళ్ళకూ సంకెళ్ళువేసి, చేతికి త్రాడుగట్టి గ్రామమంతా త్రిప్పారు. వీరిప్పుడు రిమాండులో ఉన్నారు.

నిమ్మపల్లి రైతులను భూములనుండి తొలగించే ప్రయత్నం

రైతులు ప్రతిఘటించి విజయం పొందారు

నిమ్మపల్లి గ్రామంలో ¼ (మూడవ) భాగం [illegible] మక్తా. ఈ గ్రామం వతందారుఅంతయ్య. ఈ గ్రామానికి బ్రతుకుదానికి వచ్చి మాలి, పోలీసు పటేలు గిరిలు సంపాదించాడు. నాటి నుండీ రైతులు ఆదినిగొట్టి దాగుచేసుకున్న భూములను తనపేర పట్టా గట్టుకున్నాడు. పైగా చదువురాని అమాయక రైతులనుండి వారిపేరనే పట్టాలు చేయిస్తానని మోసగించి పైకంగూడ వసూలు చేసుకున్నాడు. రైతులు సాగుచేస్తున్నట్టి సుమారు వేయి ఎకరాల భూమి ఇతనిపేరనే పట్టాయున్నది. పూర్వం నుండీ రైతులే సాగుచేసుకుంటూ అనుభవిస్తున్నా తానే సాగుచేస్తున్నట్లు గ్రామ రికార్డులలో వ్రాయిస్తూ వచ్చారు. ఎప్పుడైనా రైతులను తొలగించడానికీ తనకు అవకాశాలు ఉండుకోవడానికి ఏర్పు. పై అంతయ్య చచ్చిన తర్వాత యితని కుమారుడు రాఘవరావు ఇప్పుడు పట్టాదారు అయ్యాడు. కౌలుదార్ల చట్టం రావడంవలన ముందు రైతులను తొలగించే అవకాశం ముండదని పోలీసులకు లంచాలు పెట్టి యిప్పుడే తొలగించి రైతుల

కాల్చి చంపడం, పైగా కేసులు పెట్టడం

సూర్యాపేట తాలూకాలోని బాలెంల గ్రామంలో రిజర్వుపోలీసులు తుపాకులు కాల్చిన ఫలితంగా అమరజీవులు అనంతరెడ్డి, మట్టారెడ్డిగారలు వీరమరణం చెందడం, జమాల్‌సాహెబు మొదలైన వీరులెందరో తుపాకిగుండ్లు తగిలి తీవ్రంగా గాయపడడం జగద్విఖ్యాతం. జమాల్‌సాహెబు వెన్నెముక ప్రక్కగా తుపాకిగుండు దూసుకపోయింది. ఇంతకాలం చికిత్సపొందుతున్నా యిప్పటికీ సరిగా కూర్చునేస్థితిలో లేరు. వంగి పనిచేసే అవకాశంలేదు. వీరిమీద, ఇంకా 80 మదిమీదా హత్యాప్రయత్న నేరం మోపబడింది. జమాల్‌సాహెబును అరెస్టుచేసి జామీనుమీద విడుదలచేశారు. తక్కిన వారినిగూడా అరెస్టుచేయాలని చూస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో యువరాజా పర్యటన సందర్భంలో ఈగ్రామానికిగూడ వచ్చాడు. ప్రజలు యువరాజా కాళ్ళపైబడి యేడ్చారనీ, తాము మోసపోయామని మొత్తుకున్నారనీ యువరాజా కనికరించి క్షమించి ప్రజలబాధలు విచారణ చేయిస్తానని వాగ్దానంచేశాడనీ ప్రభుత్వంవారితొత్తులూ, హైద్రాబాదు పత్రికలు ఎంతా వ్రాసుకొని ప్రగల్భాలు గొట్టారు.

కాని యిప్పుడు యీ కేసులు, అరెస్టులు, సమిష్టి జరిమానాలు- ఇదిఏమాధర్మమా? లేక కసాయితనంయొక్క చరమదశయా? ప్రభుత్వంయొక్క ప్రకటనలు, వాగ్దానాలు యెంతబూటకమో వేరే చెప్పనవసరంలేదు.

రైతులలో చీలికలు కలుగజేయడానికి అధికారులకుట్ర

ఒకవైపు పైవిధంగా జులుం, రెండోవైపు నల్లగొండ తాలూకాదారు సూర్యాపేట తాలూకాదారు 28-1-47 తేదీన బాలెంల గ్రామానికి వెళ్ళి "మీలోమీకు ఏవిధమైన తగాదాలు వున్నా దరఖాస్తులు పెట్టుకొండి, పరిష్కరిస్తాము" అని టాకరించాడు. ఈ మోసగాండ్రు దేశముఖులాక్రమించుకున్న రైతుల భూముల విషయంలో ఏమీ మాట్లాడక రైతుల తగాదాలనే పరిష్కరిస్తామని చెప్పి రైతులలో తగాదాలు పెంచాలని యెత్తులు వేస్తున్నారు. కాల్పులకు, తీవ్రనిర్బంధాలకు వెరువక తమ ఐక్యతను కాపాడుకుంటూ ధైర్యంగా నిలిచి పోరాడుతున్న బాలెంల గ్రామంలో చీలికలు కలుగజేయాలని యీ నక్కజిత్తులు వేస్తున్నారు. కాని ప్రజలు మోసపోవడంలేదు.

ముస్లిం విద్యార్థుల ప్రదర్శనాలు

కలకత్తా, ఫిబ్రవరి 6

నేడు బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెసు పార్టీవారు నౌకరీ - చెప్పరా కల్లోలాలపై ఒక అడ్జర్నమెంటును ప్రతిపాదించారు. 15:18 వోట్లతో వోడిపోయింది.

అడ్జర్నమెంటు తీర్మానంపై చర్చ జరుగుతూన్న సమయంలో ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీకి చెందిన ముస్లిం విద్యార్థులు పెద్దవూరేగింపుగా వచ్చి బెంగాల్ అసెంబ్లీ భవనపు ఆవరణలో జొరబడ్డారు. "గాంధీజీ: నౌకరీమంది పంపివెయ్యాలి", "డౌన్ విత్ సురావర్ది", "ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు కావాలి" మొదలగు నినాదాలు చేశారు.

ఉపాధ్యాయుల కోర్కెలు అంగీకరించాలి

విద్యార్థులంతా ఉపాధ్యాయుల పోరాటాన్ని బలపరచండి

గుంటూరు, ఫిబ్రవరి 3

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ టి. జగన్నాధరెడ్డి, శ్రీ వి. మధుసూదనరావుగార్లు ఇలా వ్రాస్తున్నారు:

జాతి జీవనంలో వుపాధ్యాయులది చాల కీలకస్థానము. జాతీయజీవనంలో ప్రముఖపాత్ర వహించి జాతీయాభివృద్ధికి సర్వతోముఖంగా కృషిచేయవలసిన విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పి భావిపౌరులుగా తయారుచేసే మహత్తర బాధ్యత వీరిమీద వుంది. కాని నేటి మన సమాజంలో వీరి వృత్తికిమాత్రం యింతటి ప్రాధాన్యత యివ్వబడలేదు. వారి జీవితం కడు దుర్భరంగా తయారయింది. వీరిలో చాలమందికి యింటి వద్ద పస్తులుండవలసిన పరిస్థితులు ఏర్పడినవి.

ఉపాధ్యాయులు ఈ నాడు కోరుతున్న కోరికలు చాలా న్యాయ సమ్మతమైనవి. అవి కేవలం వారికనీస కోర్కెలుమాత్రమే. వారి కోర్కెలను గనుక ప్రభుత్వం పెడచెవిని బెట్టితే చాలవిషమ పరిస్థితులు ఏర్పడతాయి! వేలకువేల విద్యార్థుల విద్యాభివృద్ధికి అటంకం కల్గుతుంది. కాబట్టి యిలాంటి విషమపరిస్థితులు ఏర్పడకుండా తక్షణమే ప్రభుత్వం వుపాధ్యాయుల కోర్కెలను అమలుపర్చాలని కోరుతున్నాం.

తమ కనీస కోర్కెలకోసం వుపాధ్యాయులు సాగిస్తూన్న పోరాటాన్ని అన్నివిధాల బలపర్చి వారికి అండగా నిలబడి (బొంబాయి, ఢిల్లీ మొ॥ ప్రదేశాలలోవలె) వుపాధ్యాయుల విద్యార్థుల ఐక్య ఆందోళనతో వారి కోర్కెలను సాధించవలసిందిగా రాష్ట్రంలో విద్యార్థులందర్నీ ముఖ్యంగా స్థానిక విద్యార్థి సంఘాలను కోరుతున్నాము.

రాష్ట్రంలోని విద్యాభిలాషులు, తదితర పెద్దలు, విద్యార్థుల సంరక్షకులు వెంటనే కలుగజేసుకొని వుపాధ్యాయుల కోర్కెలను బలపర్చుతూ విద్యాలయాల్లో విషమ పరిస్థితులు రాకుండా కాపాడాలని కోరుతున్నాం.

బడిపంతుళ్ల గోడు

(8 వ పేజీ తరువాయి)

ప్రధాన వ్యాసాలు వ్రాశాయి. వారి కోర్కెలను సమర్థించాయి దుగ్గిరాల బలరామకృష్ణయ్య, చిత్తూరు జిల్లా కాంగ్రెసు ప్రెసిడెంటు సి. రామిరెడ్డిగారు మొదలైనవారు ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను బలపరుస్తున్నారు. ప్రజానీకంకూడా తమ పిల్లలకు విద్యగరపే పంతుళ్ళను ఉపవాసాలు పెట్టవద్దని అంటున్నది.

ఈ స్కేళ్ళే అమలుజరిపితే

ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత స్కేళ్ళను మార్చకపోతే విద్య అభివృద్ధి అవడం ఎలావున్నా, ఉన్న విద్య కూడా కుంటుపడిపోయే పరిస్థితులు ఏర్పడాయి. నిర్ణయించిన జీతాలు ఏ తరగతి ఉపాధ్యాయులకూ చాలవు. ఎయిడెడ్ స్కూళ్ళ ఉపాధ్యాయుడులకు అసలే చాలవు. కాని ఎయిడెడు స్కూళ్ళు మన రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వ స్కూళ్ళన్ని ఉన్నాయి. ఈ స్కేళ్ళే అమలు జరిగితే ఈ ఉపాధ్యాయులు నెమ్మదిగా యితర స్కూళ్ళల్లోకి పోవడం. ఈ స్కూళ్ళల్లోకి క్రొత్తవారు రాకపోవడం జరుగుతుంది. అనగా ఎయిడెడ్ స్కూళ్ళు ఎగిరిపోతాయి. కాని వాటిస్థానే ప్రభుత్వ స్కూళ్ళు రావు. ప్రజలందరికీ విద్య గరుపడము తన బాధ్యతగా ఎంచే ప్రభుత్వం ఇలాంటి స్థితిని రానీయ రాదు.

ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకోవాలి

విద్యా వ్యాప్తి ఎక్కువగా జరిగితేనే దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలమనీ, జీవిత ప్రమాణమును పెంచగలమనీ తాత్కాలిక ప్రభుత్వ సభ్యులురాజగోపాలచారిగారేచెబుతున్నారు

ప్రజలను విద్యావంతులను చేయడం ప్రభుత్వ బాధ్యత. యితర సంస్థల మాట వదలివేయరాదు. పైకంలేదని మానుకోరాదు. విద్యావిధానాన్ని యావత్తు తానే భరించాలి ఉపాధ్యాయుల్లోనే తరగతులు ఏర్పడటంమానుకోవాలి యితర ప్రభుత్వోద్యోగులకు యిస్తున్న సౌకర్యాలయినా ఈయాలి. ప్రజాప్రభుత్వంకనీసం ఇదైనా చేయాలి. ఉపాధ్యాయులందరు తమకష్టనివారణకు, మరో మార్గంలేక ప్రత్యేక పోరాటంలోకి దిగేవరకూ వేచియుండరాదు.

ఉపాధ్యాయులు ఈ నికృష్ట జీతాలతో విసిగి వేసారి పోయారని ప్రభుత్వం గుర్తించాలి. తమజీవితాలను బాగుపరచుకోడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకోవాలి. ఏ పరిస్థితులు క్లిష్టముకాక

ఉపాధ్యాయుల నిరశన వ్రతం సదుపాయం చేయాలని

కామ్రేడ్ వెంకటేశ్వర్లు

కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించారు:

"గ్రాంటులను చాలీచాలక ఇస్తున్నందుకు అసమ్మతి సూచకంగా గుంటూరులోని ఎయిడెడ్ స్కూళ్ళ ఉపాధ్యాయులు నిరశన వ్రతం చేస్తున్నారా?"

విద్యామంత్రి: "నాకు తంతి వార్త వచ్చింది. 'జీతాలు చాల అసంతృప్తికరంగా వున్నవి. గుంటూరు ఉపాధ్యాయులు నిరశన వ్రతం చేస్తున్నారు,' అని మాత్రమే అందులో వుంది. అంతకన్నా ప్రభుత్వానికి వివరాలు తెలీవు."

వెంకటేశ్వర్లు: "పత్రికల్లో ఈ విషయమయి పడిన వార్తలు చూడారా? ఏమిచర్య తీసుకోబోతున్నారు?"

మంత్రి: "నేను ఏ పత్రికా వార్తనూ చూడలేదు. ఏమి చర్య తీసుకుంటామో ఇప్పుడు చెప్పలేను."

మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఇలా అన్నారు: "జీతాలుమార్చే విషయం పెద్దది. 80 లక్షల రూపాయలు కావాలి. ఆ విషయం మంత్రివర్గం నిర్ణయిస్తూంది."

మహమ్మద్‌కోయ: "ప్రభుత్వం జోక్యం తీసుకొని ఉపాధ్యాయుల జీవితాలను కాపాడరా?"

మంత్రి: "జీతాలు పెంచాలని ఉపవాసాలు సమ్మెలు చేస్తే, దానిని ప్రభుత్వం ప్రోత్సహించరాదు."

హమీద్‌ఖాన్: "ఎదుటివారిని ఒప్పించేందుకు ఉపవాసం చేయడం గాంధీగారు మొదలుపెట్టిందేకదా?"

మంత్రి: "ఆ ప్రశ్న ఇందుకు సంబంధించింది కాదు."

మునుపే ఉపాధ్యాయుల కోర్కెలను ఈడేర్చాలి. "ఉపాధ్యాయులకు వసతులు కలిగించనిచో రాబోవు ఎన్నికల్లో కాంగ్రెసు సంస్థ అభ్యర్థులకు వోట్లు నివ్వమనీ, విద్యార్థుల ద్వారా తమ తల్లి తండ్రుల వోట్లను కూడా రానీయకుండా చేస్తామనీ చెప్పేవాదనను తామూ సమర్థిస్తున్నామనీ జిల్లాకాంగ్రెసు ప్రెసిడెంటు సి. రామిరెడ్డిగారన్నారు. (ఆంధ్ర ప్రభ 3-2-47) అంటే ఉపాధ్యాయుల కోర్కెలు ఎంత సమంజసమైనవో, ఎంతత్వరగా తీర్చవలసినవో అర్థమవుతూనే ఉంది.

ప్రజా జీవితాన్ని బాగుపరచటానికి విద్య ప్రధానాయుధం. గాన ఉపాధ్యాయులు తమ న్యాయమైన కోర్కెలు సంపాదించుకోడానికి ప్రజా సంస్థలు, ప్రజా నాయకులు అండనిలబడ గలరు. యిప్పటికయినా మద్రాసు మంత్రివర్గము ఉపాధ్యాయుల కోర్కెలు ఈడేర్చాలి.

బ్రిటిష్ ప్రభుత్వపు ప్రస్తుత విధానంపట్ల లేబరుపార్టీలో తీవ్రఅసంతృప్తి

బ్రిటిష్ లేబరుపార్టీ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానంపట్ల లేబరుపార్టీలోనే నానాటికీ అసంతృప్తి పెరుగుతూంది. ఇంతవరకు పైకి పొక్కని ఈ అసంతృప్తి ఇప్పుడిప్పుడే బహిరంగంగా ప్రదర్శితమవుతూంది. ఇటీవల కామన్సుసభలో కొంతమంది లేబరుపార్టీసభ్యులు బెవిన్ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ తీర్మానం పెట్టడం ఇందుకు ప్రబల నిదర్శనం.

ఇప్పుడు లేబరు ప్రభుత్వపు విదేశాంగ విధానాన్ని బట్టబయలుచేస్తూ లేబరుపార్టీయొక్క స్పెల్‌థార్న్ ప్రాంతపుశాఖ ఒక తాబుసు యితర శాఖలన్నింటికీ పంపింది. డిసెంబరు 20 నాటికి 40 శాఖలు దానికిజవాబు పంపాయి. వాటిలో మూడుతప్ప మిగతావన్నీ దానిని పూర్తిగా బలపరిచాయి. లేబరుపార్టీలో కమ్యూనిస్టులెవ్వరూ లేరన్న విషయాన్ని ఈ సందర్భంలో మరచిపోవద్దు.

లేబరుపార్టీ అధికారవర్గాల్లో ఈ విషయం విపరీతమైన కంగారు కలిగిస్తూంది. స్పెల్‌థార్న్ శాఖపై తీవ్రంగా ...

... ఇప్పట్లోనే అరికట్టకపోతే. ఇక నిద ... ప్రపంచాధిపత్యం కోసం విజృంభించడం ప్రారంభిస్తుంది."

... కీలకస్థానం. మహత్తరమైన అవకాశాలతో కూడుకొనివుంది

విదేశ విధానంయొక్క ప్రాముఖ్యత

యుద్ధాలకు సోవియటు వ్యతిరేకం

బ్రిటిష్ పాత్ర

అమెరికా పోకడ

అభివృద్ధిని నిరోధించడమే లేబరు ప్రభుత్వం పనిగా పెట్టుకుంది

లేబరుపార్టీ ఆశయాలకు భంగకరం

జాగ్రత్తపడాలి

యుద్ధ విరమణకు వీట్ - నామ్ సూచనలు

పోలెండులో నూతనప్రజాప్రభుత్వం

"హింసను మేము ప్రోత్సహించలేదు"

ఆర్డినెన్సుపై పిల్లలమర్రి ప్రసంగం.

... దేశంలో కూడ జరుగుతున్నది. భూదగ్గవిధానాన్ని కమ్యూనిస్టులు అవలంబిస్తున్నారని ప్రధాని ప్రకటించడం విచారకరం. అందుకే మాత్రమూ ఆధారం లేదు. కాంగ్రెసు వర్కర్లు, కమ్యూనిస్టు వర్కర్లు అన్నవి భేదంలేదు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమింకా ముగియలేదు. కాబట్టి ఈ విషయాలపై పాక్షికమైన దృష్టిని అవలంభించకండని ప్రధానిని ప్రార్థిస్తున్నాను.

హింసను మేము ప్రోత్సహించలేదు

"కమ్యూనిస్టులు హింసను ప్రోత్సహిస్తున్నారనడం ...

... సర్క్యులర్ కేవలం జాతీయతకు విరుద్ధమైనది. ఈసర్క్యులర్ ప్రకటనను తన వాదానికి పెద్దగా ఉపయోగించుకున్న ప్రకాశంగారిని దానిని సభ్యుల ముందుంచమని కోరుతున్నాను. ఇలాంటి దానిని బయటపెట్టడం తగునో తగదో సభ్యులే నిర్ణయిస్తారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, తమ పెత్తనాన్ని ఇండియాపై కొనసాగించుకొనేందుకు కాంగ్రెసు పార్టీని తెరగా ఉపయోగించు కుంటున్నారు. కమ్యూనిస్టులు ప్రజాక్షేమాన్ని మనసులో ఉంచుకొనే పనిచేస్తున్నారు.

బెంగాలు రైతు ఉద్యమాన్ని గాంధీజీ బలపరచారు

విప్లవ పరిస్థితి ఏర్పడింది

దేశాభిమాని ధరావతు

ఆర్డినెన్సు జాతీయోద్యమానికి సమ్మెటపెట్టు

ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రెండువేల కార్మికుల ప్రదర్శనం

పోలీసులు సర్క్యులర్ ప్రకటించడం అక్రమంకాదు

మన స్వాతంత్ర్య పోరాటాన్ని బలహీనం చేస్తూంది యిది!

ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ దేశభక్తుల ప్రకటనలు

(3 వ పేజీ తరువాయి)

వారు చెప్పినమాటలు యుక్తియుక్తంగాలేవు. అధికారము వహించిన అత్త తానుకూడా కొంతకాలం కోడలుగావుండి అనుభవించిన బాధలు అంతలోనే మరచి తన కోడలని బాధించుటకు త్వరపడినట్లున్నది. అధికారులు చెప్పినట్లు క్రమశిక్షణ నెలకొల్పడానికి యీ ఆర్డినెన్సును విధించవలసివచ్చెనా? యిట్టి ఆర్డినెన్సులవలన ఏ పాపం పుణ్యమెరుగని ప్రజలు అందులో స్త్రీలు - బాల - బాలికలు కూడా అనవసరబాధలకు గురియగుతున్నారే కాని ఇష్టార్థంమాత్రం ఎంతమాత్రం నెరవేరదనిన్నీ ప్రజలలో ప్రభుత్వమువారి యెడల మరింత రోత యెక్కువగుటయే ఫలిత ...

... బాలముందుకు వస్తున్నారు. ఈసమయంలోనే మద్రాసు రాష్ట్రంలో యీ ఆర్డినెన్సురావడం తీవ్ర నిర్బంధవిధాన మారంభం కావడం మూలానా, తెలంగాణా ప్రజలకు గూడా పెద్ద దెబ్బయయినది.

బ్రిటిష్ ఇండియాలోగూడ కమ్యూనిస్టులు తెలంగాణాలో మాదిరిగా ప్రజల కష్టాలను రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నారు. నైజాం నిరంకుశ ప్రభుత్వం మోపుతున్న యీరోపణలే బ్రిటిష్ ఇండియాలో వీరిపై మోపబడుతున్నవి. ఈ రెండుచోట్లా చేయిస్తున్నది బ్రిటిషు సామ్రాజ్యవాదులేననే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి.

ప్రజల క్షేమం, దేశక్షేమం జరుగాలంటే, ...

... రించుకోవాలనికోరుట ప్రతి దేశభక్తుని కనీస కర్తవ్యమని నా అభిమతము.

ముల్కరాజ్ ఆనంద్ ఖండన

నరసాపూర్ అడ్వొకేట్ల ప్రకటన

జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు

నిజామాంధ్ర మహాసభ నాయకుల ప్రకటన

ఆత్మకూరు తాలూకా కాంగ్రెసు కార్యదర్శి

ఆత్మకూరు, ఫిబ్రవరి

ఆత్మకూరు తాలూకా కాంగ్రెసు సంఘ కార్యదర్శి పూరిగుండి పోలిరెడ్డిగారు యిలా ప్రకటించుచున్నారు:

ఈ ఆర్డినెన్సు ప్రకటించడం ప్రజా స్వామిక హక్కులకు భంగం. ... ఏ సిద్ధాంతాలకోసం కాంగ్రెసు త్యాగాలు చేసిందో ఆ స్వాతంత్ర్య పోరాటమును ...

గుంటూరుజిల్లా ముస్లింలీగ్ కార్యదర్శి

పంచాయతీబోర్డు అధ్యక్షుని ఖండన

పరుచూరు పంచాయతీబోర్డు

25 విద్యాలయాలలో డిటెన్షన్లు రద్దయాయి

ప్రజలంతా విద్యార్థులకు అండగా నిల్చారు

ఆంధ్ర దేశంలో డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా 10 సం॥ నుండి జరుగుతున్న ఆందోళన యీ సంవత్సరం చరిత్రాత్మక స్వరూపం దాల్చింది. గత అక్టోబరుమాసంలో గుంటూరు, బందరు, పిఠాపురంలో జరిగిన సమ్మెలు, కాలేజీలు మూసివేయబడుట, పోలీసుల నిర్బంధ విధానం యివన్నీ పాఠకులకు తెలిసిన విషయమే. విద్యార్థులను నీర్చి విప్పివేస్తున్న యీ డిటెన్షన్‌కు వ్యతిరేకంగా అక్టోబరు 18 వ తేదీన రాష్ట్రమంతటా విద్యార్థి ఫెడరేషన్, విద్యార్థి కాంగ్రెసుల ఆదేశానుసారం సమ్మెలుజరిగి పెద్దఆందోళన జరిగాయి దాదాపు నెలరోజుల వరకు జరిగిన బందరు గుంటూరు, విద్యార్థుల పోరాటాలు విజయవంతంగ ముగిసినవి. వెళ్ళగొట్టిన విద్యార్థులను బేషరతుగా చేర్చుకునేటట్లు, సమ్మెలో పాల్గొన్న ఏవిద్యార్థినీ ఏరూపేణా శిక్షించమనీ ప్రిన్సిపాళ్ళు అంగీక

వీరమాచనేని మధుసూదనరావు

రించక తప్పిందికాదు. ఈ ఆందోళన సందర్భంలో మద్రాసు మంత్రివర్గానికి అనేక డెప్యుటేషన్లు నడపబడినవి. ఈ ఆందోళన అంతాజరిగిన తర్వాత డిటెన్షన్ విధానాన్ని విద్యాశాఖా మంత్రి రద్దుపర్చుతాడని విద్యార్థులంతా ఆశించారు. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులుగూడ విద్యార్థులకు న్యాయం కలుగజేస్తారని తలచారు.

సిండికేటు సర్క్యులర్ విద్యాశాఖామంత్రి దృక్పథం

కాని విద్యార్థులు ఆశించిన విధంగా [illegible] పరిస్థితి కలుగలేదు. విద్యార్థులు వెళ్ళ[illegible] న్యాయం కలుగజేయాలని కాలేజీ [illegible]లో జోక్యం కలుగజేసుకోవాలని, కోరి[illegible] విశ్వవిద్యాలయాధికారులు కాలేజీ [illegible] అంతరంగిక విషయాల్లో ప్రమేయం కలుగజేసుకో[illegible] చెప్పారు. కాని వెంటనే ప్రిన్సిపాళ్ళకు [illegible] మద్దతునిస్తూ, విద్యార్థుల స్వాతంత్ర్య[illegible] అరికట్టే వారికోర్కెలను మంటగలిపే [illegible] సర్క్యులర్‌ను యూనివర్సిటీ [illegible]కేటు పంపించింది. దీనికితోడు డి.పి.ఐ. [illegible] హైస్కూలు అధికారులకు ఇలాంటి [illegible] జారీచేశాడు. దానిపర్యవసానమేమి[illegible], గుమాస్తాలను మాత్రమే తయారుచే[illegible] యీ సామ్రాజ్యవాద విద్యావిధానానికి వ్యతిరేకంగాను, దేశభక్తి యుతమైన నూతన [illegible] విధానంకోసమూ విద్యార్థులు జరుపుతున్న [illegible]టాలు సామ్రాజ్యవాదులకు హానికలిగించేవిగా [illegible]మైంది. అందువల్ల దీనిని మొలకలోనే [illegible] యిలాంటి సర్క్యులర్లు తీర్మానాలు [illegible]. బందరు ప్రిన్సిపాలును [illegible] సిండికేటు [illegible] వెళ్ళింది [illegible] విద్యార్థుల పౌరసత్వహక్కులను అడుగ[illegible] యీ విషయాలలో దేశంలోని ప్రజామంత్రివర్గ [illegible] లేదు. [illegible] విద్యార్థులు సమ్మెలు చేయరాదని ప్రకటన [illegible] అభివృద్ధిని [illegible] ఉన్నారు. [illegible] విద్యావిధానము, [illegible] అంగీకరిస్తాడే. మరొక [illegible] డిటెన్షన్లు రద్దుచేయటానికి బదులుగా 100కి 15 మందిని డిటెయిన్ చెయ్యవచ్చునని సర్క్యులర్ పంపారు. [illegible] ప్రిన్సిపాలు [illegible] విద్యార్థులపై [illegible] విధానం ప్రయోగించు [illegible] ప్రారంభించారు.

విద్యార్థుల దృఢనిశ్చయం

విద్యార్థులు [illegible] డిటెన్షన్ [illegible]

విధానం రద్దు అయ్యేవరకు పోరాడాలని దృఢమైన నిశ్చయానికి వచ్చారు. తిరిగి స్కూళ్ళు, కాలేజీలు తెరిచేసరికి కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, బందరు, పునాదిపాడు, గన్నవరం, బెజవాడ, నందిగామ, గుడివాడ, అవనిగడ్డ స్కూళ్ళలో సమ్మెలు ప్రారంభించారు. సమ్మెలు ఎన్నడు లేనంత దిగ్విజయంగా జరిగినవి. గన్నవరం, చల్లపల్లి, బెజవాడ మొదలగు ప్రదేశాలలో పోలీసులు వచ్చి విద్యార్థులపై క్రూరంగా లాఠీ చార్జీ చేశారు విద్యార్థుల అరెస్టులు సాగించారు. కాని విద్యార్థులుమాత్రం జంకలేదు మరింత పట్టుదలతో సమ్మెలు నడపటం, పోలీసు స్టేషన్లవద్దకు ఊరేగింపులు నడిపి తమ నాయకులను విడిపించుకోవడం ప్రారంభించారు. ఈ పోరాటాలను అణచటం పోలీసుల తరముకూడా కాకపోయేసరికి, విద్యాలయాధికారులు విద్యాలయాలను మూసివేయడం ప్రారంభించారు. చల్లపల్లి స్కూలు 50 రోజులు, మిగిలిన స్కూళ్ళన్నీ 15 రోజులు మూసివేయబడినవి. అధికారులు దాదాపు5000మంది విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆటంకం కలిగించారు. కాని, విద్యాలయాలు మూతబడినా,విద్యార్థులుమాత్రం నిరుత్సాహం చెందక గ్రామాల్లోని ప్రజలలో ప్రచారం సాగించారు.

నెల్లూరులో

నెల్లూరు వెంకటగిరిరాజా కాలేజీలో విద్యార్థులు డిటెన్షన్ వ్యతిరేక సమ్మె జరిపినందుకుగాను ప్రిన్సిపాల్ యిద్దరు విద్యార్థి నాయకులను కాలేజీనుండి వెళ్ళగొట్టి, వారి సర్టిఫికెట్లు సిండికేటుకు పంపించాడు. వీరిని తిరిగి చేర్చుకోవటకు పెద్దలపక్ష అంగీకరించిన షరతులను సహితం భంగపరచి వారిపై తిరిగి ఆరోపణలు విధించాడు. దీనిమీదట విద్యార్థులంతా ఐక్యంగా సమ్మె సాగించారు. దిగ్విజయంగా జరిగింది. పోలీసులు వచ్చారు. అరెస్టు చేశారు. లాభం లేకపోయింది. ప్రిన్సిపాల్ కాలేజీని మూసివేశాడు. విద్యార్థిఫెడరేషన్, విద్యార్థికాంగ్రెస్ సంయుక్తనాయకత్వాన 47 విద్యార్థులు కాలేజీ గేటెదుట నిరాహారవ్రతం పూనారు. పట్టణమంతా యీవార్త వ్యాపించింది. జట్కావాళ్ళతో సహా పట్టణమంతా ఒకరోజు హర్తాళ జరిగింది. 2500 మందితో పేరెంట్సు తరఫున బహిరంగసభ జరిగింది. తలలు నెరసిన పెద్దపెద్ద ప్లీడర్లు, డాక్టర్లు సహితం విద్యార్థులను పూర్తిగా బలపర్చారు. డిటెన్షన్ విధానము పూర్తిగా రద్దుచేయాలని తీర్మానించారు. దీంతో కమిటీ దిగివచ్చింది. విద్యార్థుల కోర్కెలను అంగీకరించారు. ఎవ్వరినీ డిటెయిన్ చేయమని హామీయిచ్చారు.

ప్రజాసహకారం చూరగొన్నారు

ఈపోరాటంలో ప్రజానిధులు యూనియన్ ఒకటి ప్రజాసహకారం [illegible] పూర్వం ఎన్నడూ విద్యార్థుల పోరాటాలపట్ల ప్రజలు కలుగజేసుకొని యీవిధంగా విద్యార్థులకు తోడ్పడలేదు. చల్లపల్లిలో గూడ ఎంతో సంచలనం [illegible]. నెల్లూరులో పట్టణమంతా విద్యార్థులను బలపర్చింది. పునాదిపాడు [illegible] 1000 మంది ప్రజలు సంతకాలుపెట్టి విద్యార్థుల పోరాటాన్ని బలపర్చారు. గుడివాడ, గన్నవరం [illegible] విద్యార్థులను [illegible] ప్రభుత్వం [illegible] నడిపి విజయానికి తోడ్పడ్డారు. గన్నవరం [illegible] విద్యార్థులను లాఠీచార్జీలు [illegible] సహితం [illegible]. [illegible] ప్రజాసంఘాలు, ప్రజానాయకులు యీ పోరాటాలను బలపర్చారు. ఆంధ్ర కాంగ్రెసు సంఘాలు [illegible] విద్యార్థుల [illegible] సామాన్య కార్యకర్తలు విద్యార్థులకు అండగా నిల్చి విజయానికి తోడ్పడటం చారిత్రాత్మక సంఘటన.

విద్యార్థి ఫెడరేషన్ రాయబారం

ఈ సందర్భంలోనే సప్లిమెంటరీ లిస్టు గడువు పెంచాలనీ, హైస్కూళ్ళ పరిస్థితులు బాగుపర్చాలని విద్యాశాఖామంత్రిని కలుసుకుని చెప్పాను. ఆయన డిటెన్షన్ విధానం మంచిదని, విద్యార్థుల్లో డిసిప్లిను లేకుండా పోతుందనీ చెప్పారు. నేను వారిని ఒకసారి మన ప్రాంతానికివచ్చి ప్రజాభిప్రాయాన్ని కనుక్కోమని కోరాను. దానికి వారు మీ తల్లిదండ్రుల 'పూర్'వారి దృష్టి ప్రకారం తప్పు. నేను విషయంలో రాజీనామా యిస్తానని, దీనికి అంగీకరించనని దబాయించి చెప్పారు. మన పుస్తకం, ఆందోళనసుగూర్చి చెప్పినమీద జనవరి 25 వరకు గడువు పెంచుతానన్నారు. (అరోజు 21). గడువు ఏమాత్రం చాలదు 31 వరకు పెంచాలని గట్టిగా కోరినమీదట పెంచారు. ఇదిమాత్రం అయన దయాదాక్షిణ్యంవల్ల జరిగిందికాదు. విద్యార్థులు ప్రజా సహకారంతో జేసిన ఆందోళన ఫలితం.

ఐక్య ఆందోళన ఫలితం

రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఐక్య ఆందోళనను ఎంత వ్యతిరేకించినప్పటికీ సంపిగాము, పునాదిపాడు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, నెల్లూరులలో కొంతమంది విద్యార్థి కాంగ్రెసు సోదరులు కలిసివచ్చారు. పోరాటాన్ని విజయవంతంగా ముగించారు. బెజవాడలో మధ్యలో మానివేసి హెడ్‌మాస్టరుగారికి లొంగిపోయారు. మొత్తంమీద కలిసి వచ్చినచోట్లల్లా విజయాన్ని సాధించారు. రాష్ట్రంలో గత 4 మాసాల ఆందోళన ఫలితంగా 25 విద్యాలయాల్లో డిటెన్షన్లు పూర్తిగా రద్దుచేయబడినవి. అనేకచోట్ల చాల తక్కువగా డిటైన్ చేశారు.

కాని రాష్ట్రమంతటను ఆదర్శంగా పోరాడిన బందరు విద్యార్థులు ఐక్యంగా పోరాడి [illegible] సాధించారు. కాని [illegible] ఫలితంగా [illegible] 31 మంది విద్యార్థి ఫెడరేషన్ వర్కర్లపై కోర్టులో కేసు నడుస్తున్నది.

రాష్ట్రంలో పై పోరాటాలన్నిటా ఐక్యతతో విజయవంతంగా నడిపిన సోదరులందరూ యీ విద్యార్థులపై కేసు ఉపసంహరించేటందుకు ఆందోళన చేయాలని కోరుతున్నాను.

నష్టపరిహారానికై ముస్లిం స్త్రీల దావా

పంజాబు ప్రభుత్వం మీద

ఫిబ్రవరి 3 తేదీన సర్ ఫిరోజ్‌ఖాన్‌నూన్ భార్యను, మరి 10 మంది స్త్రీలనూ పంజాబు ప్రభుత్వపు ఆర్డినెన్సును ధిక్కరించినందుకై పోలీసులు అరెస్టుచేసారు వారిని లారీలో ఎక్కించి, జనసంచారం లేనిరోడ్డు వెంబడి చాలాదూరం తీసుకుపోయి ఒక నిర్జనప్రదేశం దిగమన్నారు. స్త్రీలు నిరాకరించారు. పోలీసులు బాష్పవాయు బాంబులనుపయోగించారు. ముఖంమీద మెడమీద స్త్రీలకు గాయాలు తగిలాయి. ఆవిధంగా బాష్పవాయువును ప్రయోగించి తమ్ము ఇబ్బంది పెట్టినందుకై పంజాబు ప్రభుత్వంమీద నూన్‌సతి లక్ష రూపాయలు నష్టపరిహారానికి దావావేసింది. మరొకముస్లిం స్త్రీ 10 వేల రూపాయల నష్టపరిహారానికి దావావేసింది.

బీహార్ మంత్రులపై విశ్వాసరాహిత్యం

ముస్లింలీగ్ సభ్యుల ప్రతిపాదన

పాట్నా, ఫిబ్రవరి 6

1946 అక్టోబరు, నవంబరు నెలలలో బీహార్‌లో జరిగిన కలహాలను మధ్యంలోను అంతకుపూర్వము, తర్వాత కాలంలోనూ అల్పసంఖ్యాకులకు తగు రక్షణ యివ్వలేకపోయినందుకై బీహార్ మంత్రివర్గంమీద విశ్వాసం లేదంటూ నేడుబీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు ఇస్మాయిల్ ఒకతీర్మానం ప్రతిపాదించారు. ప్రధాని కోరిక మీద తీర్మానంపై చర్చ ఫిబ్రవరి 12 నాటికి నిర్ణయించబడింది.

ఈతీర్మానం కొరకే అసెంబ్లీసమావేశానికి హాజరయిన 31 మంది లీగుసభ్యులు, విశ్వాస రాహిత్య తీర్మానానికి తేదీనిర్ణయించ బడగానే మరల వెళ్ళిపోయారు.

వేరుశనగ ఉత్పత్తిదార్ల మహాసభ

బుక్కపట్టణం, ఫిబ్రవరి 4

జనవరి 22వ తేదీన సిద్ధాపురం (బుక్కపట్టణంఫిర్కా) గ్రామంలో వి. కె. ఆదినారాయణరెడ్డిగారి అధ్యక్షతను దాదాపు 15 గ్రామాలనుంచి రైతుప్రముఖులు 500 మంది సభకు హాజరైనారు. యీక్రింది తీర్మానం సభలో ఏకగ్రీవంగా ఆమోదింపబడింది.

(1) ఇప్పుడు మద్రాసు ప్రభుత్వం వేరుశనగ ధరనిర్ణయంవలన మిల్లుయజమానులు గుత్తవ్యాపారులు బాగా లాభాలుగడించే అవకాశాలున్నాయి. ప్రభుత్వవిధానంలో రెండు ముఖ్యమైన లోపాలున్నాయి. ధరలను కంట్రోలుచేసి ఉత్పత్తిని కంట్రోలు చేయకపోవడం, మొదటిలోపం. వర్తకులమ్మే సరకులకు గరిష్ఠధరలను నిర్ణయించడంతోపాటు రైతు పంటసరుకులకు కనిష్ఠధరలను నిర్ణయించకపోవడం రెండవలోపం.

ఈరెండులోపాలవల్లనూ, వర్తకులు విపరీతంగా దొంగవ్యాపారాలు సాగించ కలుగుతారు. అందువల్ల ఇటు పుట్టేతివారలకుగాని, అటు కొనుగోలు దారులకుగాని, లాభంలేదు. మధ్యదళారీలు మాత్రం ఎక్కువలాభం పొందగలుగుతారు.

మధ్య దళారీల అధిక లాభాలను అరికట్టాలంటే ప్రభుత్వం రైతుల పంట సరకులకు కనిష్ఠ ధరలను నిర్ణయించాలి. ధరల కంట్రోలుతోపాటు వస్తువుల ఉత్పత్తినికూడా కంట్రోలుచేసి సక్రమంగా పంపకం జరిగించేటట్లు చూడాలి.

ఈ దిగువ లెక్కలను పరిశీలిస్తే మణుగు 1కి 8 రూపాయలు చేస్తే న్యాయమని ఋజువౌతుంది.

పుట్టి (20 మ॥) వేరుశనగకాయకు 8 మణుగుల 5 వీశెల నూనె, 100 పాముల పిట్టు, 4 మణుగుల పొట్టు దిగుబడి అవుతాయి. ప్రభుత్వం ఏర్పరచిన కంట్రోలు ధరల ప్రకారం నూనె మ 1కి రు 8-0 చొప్పున లెక్క కడితే మిల్లు యజమానికి

వచ్చే ఆదాయపు మొత్తం	68-15-0
వేరుశనగకాయ పుట్టి ధర, అయ్యే ఖర్చులు	51- 0-0
బండి బాడుగలు, కమీషన్లు, మిల్లు యజమాని లాభం వగైరా కలిసి	8- 4-0
మొత్తం ఖర్చు	57- 4-0

అనగా వర్తకులకు అదనంగావచ్చే లాభం పుట్టి 1కి రు 11-11-0 లు. ఈ అదనపు లాభమంతా రైతులకు తగ్గించి వర్తకులు కాజేయ గలుగుతున్నారు. ఉత్పత్తిదార్లకు నష్టం కాకుండా వుండాలంటే యీ దిగువ కోర్కెలను నెరవేర్చవలెనని కోరడమైనది.

(1) రైతులకు యింటివద్ద వేరుశనగ మ 1కి రు 8 లు ధర నిర్ణయించాలి.

(2) నూనె చిల్లర ధర వీశె 1కి 1-4-0 మాత్రమే నిర్ణయించాలి.

(3) వేరుశనక్కాయ పుట్టి 1కి 500 పాములకంటె ఎక్కువగా ఏ ప్రదేశంలోను తీసుకోరాదని ప్రకటించాలి.

(4) ప్రభుత్వ నిర్ణయాలను ఉల్లంఘించే దొంగ వ్యాపారస్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.

(5) నూనె దొంగమార్కెట్టులో పడిపోకుండా జాగ్రత్తవహించాలి.

(6) మన రాష్ట్రమునకు సరిపోగా మిగిలిన నూనెను మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికై పర్మిట్లు యివ్వాలి.

(మొదటి పేజీ తరువాయి)

నెన్సును ప్రభుత్వం తన వ్యతిరేక పార్టీపైన ఉపయోగించదని హామీ ఏమున్నది? శాంతి రక్షణలో ప్రభుత్వంతో సహకరిస్తాముగాని, సిద్ధాంతరీత్యా కమ్యూనిస్టు తీర్మానాన్ని బలపర్చలేము" అన్నారు.

[illegible] వెంకటనాథు (కాంగ్రెసు)గారు ఆర్డినెన్సును బలపరిచారు. ఇప్పుడు బాధ్యతాయుత ప్రభుత్వం ఉన్నదిగనుక ఆర్డినెన్సులకు ఆక్షేపణ ఉండకూడదని, ప్రజాతంత్ర పద్ధతులకు కొత్తవ్యాఖ్యానంచేశారు. రష్యాలో అయితే అశాంతిని అణచేందుకు ఇంతకన్నా తీవ్రమైన చర్యలు తీసుకొనేవారన్నాడు. కాని, మనదేశంలో స్వతంత్రంలేదని, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశంపై పెత్తనం చలాయిస్తూ, స్వతంత్ర్యోద్యమాలను విచ్ఛిన్నం చేయజూస్తున్నారన్న సంగతిని వీరు మరచారు. స్వతంత్ర పోరాటం సంయుక్త ప్రజాసంఘటన అనే అంశాలనే వీరె గమనించకుండా మాట్లాడారు.

ఆర్డినెన్సుగా బలపరుస్తూ ఫెర్నాండీజ్ (యూరోపియన్), ఆర్. సుబ్బయ్యర్‌గార్లు మాట్లాడారు.

ఈరోజుగూడా తీర్మానంపై చర్చ సాగుతున్నది.

(2 వ పేజీ తరువాయి)

చెప్పిన మార్గాంతరాలనే సూచిస్తున్నది.

సామ్రాజ్యవాదులు తమ ఎత్తుగడలతోను, కాంగ్రెస్ లీగునాయకులు తమవిధానాలతోను ప్రజలను సందిగ్ధస్థితిలో పెడుతున్నారు. వీరు ప్రజలముందు పెడుతున్నవి రెండుమార్గాలు. ఒకదానితో నైనాసరే, కలిసైనాసరే. లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం క్రింద దాసులుగా ఉండిపోవాలి.

పరిష్కారమార్గం పోరాటమే

ఈ దుస్థితినుండి బయటపడటానికి ఒకేమార్గమున్నది కాంగ్రెసువాదులు, లీగువాదులు, హిందువులు, ముస్లిములు అందరూచేరి, తమ నాయకులు అనుసరిస్తున్న రాజీమార్గానుండి పైకిలాగేటట్లు చేయాలి. ఉమ్మడిదైనబ్రిటిష్ ప్రభుత్వాన్ని పట్టుకొని ప్రాకులాడకుండా తమ [illegible] ఉద్యమాలపై [illegible] చేయాలి. ప్రజలందరికీ ఆహారం, బట్ట, [illegible] హామీయిస్తూ, ఆ ప్రాతిపదికపై సంయుక్త స్వతంత్రపోరాటాన్ని నడిపేటట్లు చేయాలి. అలా తమనాయకులను మార్చగలశక్తి సామాన్యులు కాంగ్రెస్, లీగ్ సామాన్యసభ్యులకు కలిగేవరకు ఈ క్లిష్ట సమస్య పరిష్కారంకాదు.

అమెరికా గొంతెమ్మ కోరికలు

సోవియటు బ్రిటన్ల ఆక్షేపణ

న్యూయార్కు, ఫిబ్రవరి 6

పసిఫిక్ మహాసముద్రంలో ఇదివరకు జపాను మాండేటరీ పాలనక్రింద ఉండిన దీవులన్నిటినీ, ఇకముందు అమెరికా ఏకైక ధర్మకర్తృత్వంక్రింద ఉండాలని అమెరికా ప్రభుత్వపు కోరిక. ఈ దృష్టితో మిత్రరాజ్య సమితికి కొన్ని ముసాయిదా ఒడంబడికలను దాఖలుచేసింది కూడా.

సోవియటు, బ్రిటన్లు రెండూ ఈకోరికను నిరాకరిస్తూ అమెరికా ప్రభుత్వానికి జాబు వ్రాశాయని 'న్యూయార్కు టైమ్సు' పత్రిక ప్రకటించింది.

జపానుతో శాంతిఒడంబడిక జరిగేవరకు ఈ దీవుల సమస్యను వాయిదావేయాలని సోవియటు వ్రాసిందట. బ్రిటన్ కూడా అదే సూచన చేసిందని 'న్యూయార్కు టైమ్సు' ప్రకటించింది.

గ్రీకు అంతరంగిక పరిస్థితులను పరిశోధించాలి

యుగోస్లావియా - బల్గేరియాల సూచన

ఏథెన్సు, ఫిబ్రవరి 6

యుగోస్లావియా - బల్గేరియాలు గ్రీకులో గెరిల్లా పోరాటాలను రెచ్చగొడుతున్నాయని గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వం చేసిన ఫిర్యాదును గురించి విచారణ చేయడానికి మిత్రరాజ్య విచారణ కమిటీ ఒకటి ఏథెన్సు వచ్చింది.

తమ సరిహద్దు ప్రాంతంలో పరిశోధన జరపడానికి తమ కేమీ అభ్యంతరం లేదని యుగోస్లావియా ప్రతినిధి యీ కమిటీతో చెప్పాడు. కాని, గ్రీకు గెరిల్లా పోరాటానికి గ్రీకుప్రభుత్వ ఫాసిస్టు విధానాలనే అసలు కారణమని, కాబట్టి గ్రీకు అంతరంగిక పరిస్థితులనుకూడ పరిశోధించాలని అతను సూచించాడు.

ఈవేళ బల్గేరియా ప్రతినిధి మాట్లాడుతూ గ్రీకుప్రభుత్వ ఆరోపణలు సత్యదూరమన్నాడు గ్రీకు అంతరంగిక పరిస్థితులను పరిశోధించాలనే సూచనను బలపరచాడు.

Edited, Printed & Published by Katragadda Balagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE